Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 84

(Mar. 30, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 84

(Mar. 30, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486
14 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 30–3–47 ఆదివారం [సంచిక 84

ఆంధ్ర యూనివర్సిటీలో రాయలసీమ కాలేజీలు

మద్రాసు, మార్చి 28

నిన్న మద్రాసు అసెంబ్లీలో కమ్యూనిస్టు సభ్యుని ప్రశ్నకు సమాధానం యిస్తూ రాయలసీమలోని కాలేజీలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరుస్తూ చట్టం మార్పుచేయ బోతున్నామని టి. గోపాలరెడ్డిగారు సమాధాన మిచ్చారు.

ఈ సంచికలో

- ★ చల్లపల్లి ఎస్టేటురైతులపై అత్యాచారాలు
- ★ చిలకలూరిపేట కాల్పులు
- ★ నిజాం సంస్థానంలో అణచివేత
- ★ పంజాబులో బ్రిటిష్ కుట్రలు
- ★ కలకత్తా కొట్లాటలకు మూలకారణం
- ★ జోద్‌పూర్‌లో రైతుల హత్యలు

బీహార్ పోలీసు సమ్మె వ్యాప్తి

మిలిటరీ చర్యలు, అరెస్టులు

బ్రిటిష్ సేన ఉపయోగం తగదని గాంధీజి

పాట్నా, మార్చి 28

పోలీసు సమ్మె ఇంకా సాగుతునే వున్నది. సమ్మెదారులను అరెస్టు చేయడానికి మిలిటరీ తిరుగుతున్నది. అరాలో 30 మంది పోలీసులను మిలిటరీ అరెస్టు చేసింది. భగల్పూర్, దర్భాంగా, చాప్రాలకు కూడ మిలిటరీ వెళ్ళింది.

బీహారు పోలీసుసంఘ అధ్యక్షుడు, రామానంద తివారీ మిలిటరీకి చిక్కలేదు. ఆయన అరా జిల్లా రెండువేల రూపాయల బహుమతి ఇస్తామని బీహారు ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఈయన గూర్ఖా పోలీసుల కాల్పులకు గురిఅయిన పోలీసు ట్రక్కునుండి తప్పించుకొన్నారు.

సమ్మె వ్యాపిస్తున్నది

పురులియాలోని జిల్లా సాయుధ పోలీస్లు, పట్టణపోలీసులు రాత్రినుండి సమ్మె చేస్తున్నారు. మిలిటరీ వెళ్ళి ఆయుధాగారాన్ని స్వాధీనం చేసుకున్నది.

జంషెడ్పూర్ పోలీసులు కూడ సమ్మెచేయ నిశ్చయించారు. మిలిటరీ వెళ్ళి ఖజానాను, ఆయుధాగారాన్ని స్వాధీనం చేసుకున్నవి.

చాప్రా పోలీసులు కూడ నిన్న పగలుసమ్మెచేయ నిశ్చయించారు. ప్రభుత్వం వెదకుతున్న రామానందతివారీ సభలో ఉపన్యసించారు. మిలిటరీ వెళ్ళేలోగా ఆయన కనిపించలేదు. చాప్రా పోలీసులందరూ సమ్మె చేస్తున్నారు.

టాంటీరసబాదు పోలీసులు సభలు జరుపుకునేందుకు అనుమతికై అధికారులనుకోరారు. బార్ పోలీసులు సమ్మెచేశారు.

మాంఘీర్‌లో సమ్మెదారులు ప్రభుత్వం రివాల్వర్లను తీసుకొని వెళ్ళిపోయారట. పాట్నాలో 5 గురు పోలీసులను అరెస్టుచేసి రెండున్నర వేలరు శిక్ష విధించారు. ప్రతి జిల్లాలోను మిలిటరీ తిరుగుతున్నది.

గయలో నిన్న మిలిటరీ పోలీసులపై కాల్పులు సాగించారు. తర్వాత 60 మంది పోలీసులను అరెస్టుచేశారు.

ప్రధాని ప్రకటన

బీహారుప్రధాని శ్రీకృష్ణసిన్హా ఇలా ప్రకటించారు:

"ప్రభుత్వం విధిలేకనే మిలిటరీని ఉపయోగించింది. సమ్మెదారులు ఆయుధాలను అప్పగించక తిరుగబడడంవల్లనే కాల్పులు జరిగాయి. సమ్మెదారులే ముందు కాల్చారు. పోలీసులకు న్యాయం కల్గిస్తాము. వెంటనే పనిలో చేరమన్లి వారిని నేను కోరుతున్నాను. అసలే సమ్మె హవల్దారులపై శిక్షల చర్య తీసుకున్నందుకై వచ్చింది. రివాల్వారు గురిపెట్టి మీ రెవ్వరినీ శిక్షించరాదంటే అందుకు ఏ ప్రభుత్వమూ ఒప్పుకోదు.

"తుపాకులకు తుపాకులతో బదులు చెబుతామని పోలీసులు వివాదారిస్తున్నారు. కమ్యూనిస్టు లిద్దరు వివాదారిస్తుండగా అరెస్టు చేశాము. కాని అంతకు ముందే కొన్ని రాజకీయపార్టీలు పోలీసులను ఉసికొల్పినవి

"పోలీసులకు కష్టాలుండొచ్చు. కాని వాటిని తొలగించుకోవడానికి ఇది మార్గం కాదు. కొన్ని పార్టీలు అదేపనిగా తగాదాలు రేపుగొడుతున్నవి," అని ఆయన ముగించారు.

జమల్పూర్, పాట్నాలో గూర్ఖాలు కాల్చ నిరాకరించారు

పాట్నాలో సమ్మె చేస్తున్న పోలీసులపై కాల్పుమనగా నిన్న గూర్ఖా మిలిటరీ పోలీసు నిరాకరించింది.

మిలిటరీని ఉపయోగించరాదని గాంధీజీ

గాంధీజీ ప్రార్థనసభలో పోలీసులు సమ్మె చేయరాదనీ, సమ్మెను అపి, తమ కోరికలను గూర్చి నిష్పాక్షిక విచారణ జరపమని ప్రభుత్వాన్ని కోరాలని చెప్పారు.

"ప్రభుత్వం మిలిటరీని సమ్మెదారులపై ఉపయోగిస్తున్నది. కారణ మేమైనప్పటికీ బ్రిటిష్ సైనికులను ఉపయోగించడం తగదు. ఇలా అయితే బ్రిటిష్ సైనికులు లేకపోతే భారత ప్రభుత్వాలు పనిచేయవని ఒప్పుకోవడమే అవుతుంది" అన్నారు.

తివారీని వదలాలని పోలీసువాంఛ

జెహానాబాదు పోలీసుల ప్రతినిధులు గాంధీజీని చూచారు. సమ్మెను ఆపమని సలహా ఇచ్చారు. పోలీసులు తమ కష్టాలను వివరించారు. గయలోని ఉద్యోగులు పోలీసుల యెడల సరిగా ప్రవర్తించలేదని తెలియచెప్పారు. రామానంద తివారీ తమ నాయకుడని ఆయన వక్తృవక్తలు కమ్మనే తమకు చెబుతున్నాడని వారన్నారు. ఆయనపైనున్న కేసులను ఉపసంహరించాలని వారు కోరారు. తివారీని తన్ను కలుసుకొమ్మని గాంధీజీ వారితో చెప్పారు.

గాంధీజీని తిరిగిరమ్మని బీహార్ ముస్లిములు

పాట్నా, మార్చి 28

జహానాబాద్ రిఫ్యూజీ క్యాంపుకు గాంధీజీ వెళ్ళినప్పుడువారు గాంధీజీని బీహార్‌లో తమ పునఃస్థిరపడేవరకూ వుండమని కోరారు. కొత్త వైస్రాయిని చూచి త్వరలోనే తిరిగి వస్తానని గాంధీజీ వారికి చెప్పారు. ప్రస్తుత మంత్రివర్గం అధిక సంఖ్యాకుల వోట్లతో ఏర్పడిందనీచెప్పి దానినిప్రజలేతప్పఎవ్వరూ మార్చలేరనీ ముస్లిములు తమకున్న ఇబ్బందులను మంత్రులకు చెప్పుకో వలసిందనీ వాటిని మంత్రులు శ్రద్ధగా చూసేటట్లు తాము కూడా తోడ్పడతామనీ చెప్పారు.

★

వైస్రాయి మాటలు నమ్మండి

27 వ తేదీన జహానాబాద్ సమీపంలోని ఓక్రీగ్రామంలో గాంధీజీ ప్రార్థనానంతర సభ జరిపి యీ విధంగా ఉపన్యసించారు:

"కల్లోలాలు, విధ్వంసంద్వారా నోటివద్దకు వచ్చిన ముద్దను పారతోసుకుంటున్నాం. బ్రిటిష్ వైస్రాయిలలో ఆఖరివాణ్ణిగావస్తున్నానని వస్తూనే కొత్తవైస్రాయి చెప్పారు. ఆమాట నమ్మండి. నమ్మినవాడెప్పుడూ నష్టపడలేదు. ఈ కల్లోలాలు సృష్టించుకొని, వైస్రాయి తనమాట తప్పేటట్లు చేసుకుంటాదేమో చూచుకోండి. అయినా వైస్రాయి తన వాగ్దానం నిలుపుకుంటాడనీ, బ్రిటిష్‌వారు తొలగుతారనీ నేను విశ్వసిస్తున్నాను."

చిలకలూరిపేటలో మొత్తం 30 అరెస్టులు

పోలీసు దౌర్జన్యాలు సాగుతూనేవున్నాయి

చిలకలూరిపేట, మార్చి 28

నేటి వుదయం పికెటింగుచేస్తూవున్న కార్మికులమీద పోలీసులు తీవ్రంగా లాఠీచార్జీ చేశారు.

★

చిలకలూరిపేట, మార్చి 27

నిన్న శాంతియుతంగా పికెటింగు చేస్తున్న 16 మంది కార్మికసంఘ వలంటీర్లను అరెస్టు చేశారు. దీంతో మొత్తం అరెస్టయినవారి సంఖ్య 30. (నేటి ఉదయం 9 గంటలవరకు) టి. బి. టి. కంపెనీ గుమాస్తాలు, కార్మికుల ముగ్గురుని అరెస్టు చేశారు. వీరి తరపున జామీను దరఖాస్తు 28 వ తేదీకి వాయిదా వేశారు.

నిన్న తెల్లవారుజామున రిజర్వుపోలీసులు కారులో మానంపల్లి వెళ్ళి పనిలోకి రావాలని నిర్బంధించారు. కాని, కార్మికులు మాత్రం ఈ నిర్బంధంలకు బెదరలేదు. పోలీసు నిర్బంధం మితిమీరుతున్నకొలదీ కార్మికులలో పట్టుదల పెరుగుతున్నది. రెండు రోజుల నుండి దప్పుల మల్హర్రావు చిలకలూరిపేటలోనే మకాంవేసి యీ అరెస్టులను కొండమ నడుపుతున్నాడు.

నిన్న మధ్యాహ్నం 2 గంటలకు చిలకలూరిపేటలోని కమ్యూనిస్టుపార్టీ ఆఫీసు సోదా చేశారు. ఏమీ దొరకలేదు. పోలీసులు 144 సెక్షను అమలు నడుపుతున్నామని ప్రచారం చేస్తున్నారు.

కాల్పులు, పైగా బేడీలు

గుంటూరు, మార్చి 27

చిలకలూరిపేట పొగాకు కార్మికులపై సబిన్‌స్పెక్టరు కాల్పులు జరపడం వలన గాయపడిన పేర్వారి నరసింహం, అందెల చిన్నప్పగార్లు గవర్నమెంటు హాస్పిటలులో చికిత్స పొందుతూండగా పోలీసులు అరెస్టు చేసి, చేతులకు బేడీలువేసి, వారి గదులకు కాపలా పెట్టారు. బంధువులనుకూడ వెళ్ళిచూడ నివ్వడంలేదు. ఇద్దరినీ చెరియొక గదిలోను పెట్టి కావలాలు పెట్టడంవలన పోలీసులు వారిపైదౌర్జన్యాలు జరుపుతారనిప్రజలుశంకిస్తున్నారు. రాష్ట్ర పొగాకు కార్మికుల ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి టి. వి. కృష్ణ జిల్లా మాజిస్ట్రేటుకు వివరాలుతెలిపి,రోగుల చేతుల నున్న బేడీలు తీయించాలని తెలియజేస్తున్నారు.

మైసూరు సంస్థానంలో మే 1 నుండి సత్యాగ్రహం

కాంగ్రెసు వర్కింగు కమిటీ తీర్మానం

బెంగుళూరు, మార్చి 22

మైసూరు సంస్థానంలో మే 1వ తేదీ నుండి సత్యాగ్రహం ప్రారంభించడానికి నిర్ణయిస్తూ మైసూరుస్టేటుకాంగ్రెసుకార్యవర్గం ఒక తీర్మానం చేసింది. తీర్మానంలో మైసూరు ప్రజలంతా బాధ్యతాయుతప్రభుత్వం కొరకు జరిగే సత్యాగ్రహంలో వచ్చే కష్టాలు నెదుర్కొని త్యాగాలు చేయవలసిందిగా కోరుతూ ప్రజలను హెచ్చరించింది.

రేపు బౌరింగుపేటలో జరుగబోయే అఖిల మైసూరు కాంగ్రెసు కమిటీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు.

ప్రభుత్వం వెంటనే ప్రజావాంఛలను నెరవేర్చడానికి తగినచర్యలు తీసుకోబోయినట్లయితే, మైసూరుకేగాక యావత్తు దేశానికే ముప్పు వాటిల్లుతుందని తీర్మానం హెచ్చరించుతూంది.

ప్రజాభిప్రాయప్రకారం ... ఇలో భారతయూనియన్‌కు ... పంపుతుంటే, ఇంతవరకూ మైసూరు ... ఈవిషయంలో తమ వైఖరి ... తెల్పబోకపోవడాన్ని ఈతీర్మానం ...

పోరాటం తీసుకొనిరావడంలో ... అధికారం చెలాయించడానికి ప్రయత్నించదలచేవాదనను ఖండిస్తూ, బాధ్యతాయుత ప్రభుత్వంలో అధికారం ప్రజలందరికీ ఇస్తుందని తీర్మానంలో మైసూరు కాంగ్రెసు కార్యవర్గం ఖండితంగా తెలియజేసింది.

పెదప్రోలులో పోలీస్ బీభత్సం

చల్లపల్లి జమీందారు దౌర్జన్యాలు

చల్లపల్లి, మార్చి 28

పెదప్రోలు గ్రామచెరువులను ఆక్రమించుకోడానికి చల్లపల్లి జమీందారు చేస్తున్న కుప్రయత్నాల ఫలితంగా నిన్న పెదప్రోలు గ్రామంలో ముగ్గురు స్త్రీలు, ముగ్గురు పురుషులు అరెస్టు చేయబడ్డారు. రిజర్వుపోలీసు గ్రామస్థులను లాఠీలతో కొట్టారు. ఈ లాఠీచార్జీలో 12 గురు గాయపడ్డారు. గాయపడినవారిలో 5 గురు స్త్రీలు కూడ వున్నారు.

గ్రామస్థులెవరూ చెరువులో చేపలు పట్టకూడదని 144 వ సెక్షను యిదివరకే ప్రయోగింపబడింది. కాని జమీందారుకు అనుకూలంగా మండవ సీతారామయ్య అనే ఆయన మరికొంతమందితో చేపలు పట్టడానికి చెరువులోదిగారు. 15 గురు రిజర్వుపోలీసులు వీరికి మద్దతుగా వచ్చారు. గ్రామస్థులు వెళ్ళి జమీందారు మనుష్యులతో చేపలు పట్టడానికి వీలులేదని చెప్పారు. అందుపై పోలీసులు గ్రామస్థులపై లాఠీచార్జీ చేసి పైఅరుగురిని అరెస్టుచేసి లారీలోఎక్కించి తీసుకుపోయారు. తిరిగిసాయంత్రానికి రెండు లారీలనిండుగా రిజర్వుపోలీసు పెదప్రోలు వచ్చి ఆరాత్రిమండవ సీతారామయ్య యింటి వద్దనే మకాంపెట్టారు.

నేటి ఉదయం పెదప్రోలు, కస్తూరిపాలెం గ్రామాలలో అరెస్టులు, సోదాలు ప్రారంభించి మరో 6 గురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మండవ సీతారామయ్యను వెంటపెట్టుకుని అతడు చూపించినవారినల్లా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తుపాకులతో కాలుస్తామని ప్రజలను బెదిరిస్తున్నారు.

చల్లపల్లి ఎస్టేటులోపోలీసుల బీభత్సం ఎక్కువగావుంది 75 గురు రిజర్వు పోలీసులను, 3 లారీలను 'శాంతి రక్షణ' పేరుతో జమీందారుకు మద్దతుగా ఎస్టేటులోఉన్నారు.

ఈ సాముదాయిక చెరువుల దురాక్రమణను ప్రతిఘటించిన సందర్భంలో ఈనెల 2 వ తేదీనకూడ 17 గురు రైతులు అరెస్టు చేయబడి తర్వాత జామీనుమీద విడుదలయ్యారు. కాని, 25 వ తేదీన కేసు వాయిదాకు అవనిగడ్డ వెళ్ళగా వీరిలో ముగ్గురు వీరయ్యగారితో కలిపి 8 మందిని ఏకారణం చూపకుండానే తిరిగి అరెస్టుచేశారు.

ఈ విధంగా జమీందారీ దౌర్జన్యాలకు మద్దతుయిస్తూ ప్రజలలో భయోత్పాతం కలిగిస్తూన్న పోలీసులను వారించకపోవడంతో ప్రభుత్వంపట్ల ప్రజలలో అసంతృప్తి వ్యాపిస్తోంది.

బీహారు కాంగ్రెస అధ్యక్షుని హత్య

పాట్నా, మార్చి ...

బీహారు రాష్ట్రకాంగ్రెసుకమిటీ అధ్యక్షులు, కార్మికనాయకులు ప్రొఫెసర్ అబ్దుల్ బేరిని పాట్నాకు 12 మైళ్ళ దూరంలోఉన్న ... దగ్గర హత్యచేశారు. ఈ విషయం తెలిసి వెంటనే బీహారు ప్రధాని శ్రీకృష్ణసిన్హా మరికొంతమంది మంత్రులు హత్యజరిగిన చోటికి వెళ్ళారు.

సాయంత్రం 7 గంటలప్పుడు ప్రొఫెసర్ అబ్దుల్ బేరి సాదనగుప్త అనే మరో కార్మిక నాయకుతోకలసి, రావ్‌దార్ ... పాట్నా తిరిగివస్తుండగా, కొంతమంది కాదుమలని సాధనగుప్తానుకొట్టి, అబ్దుల్ బేరిని కాల్చిచంపారు. ఈ చంపినవారికి ఆజాద్‌హింద్‌ఫౌజుకు సంబంధించినవారని తెలుస్తూంది.

హత్యజరిపినవారు అరెస్టు చేయబడ్డారు.

కల్లోలాల నాపుటకు సైన్యాలు పిలిచారు

కలకత్తాలో మరలకొట్లాటలు

కలకత్తా, మార్చి ...

మనిక్తోలా, బలియాఘాట్, సర్క్యులర్ రోడ్డుప్రాంతాలకు కల్లోలాలు వ్యాపిస్తున్నవనే ఆలోచనతో సైన్యాలను పిలిపించారు.

నేడు కలకత్తామొత్తంమీద 80 మంది కొట్లాటలలో గాయపడ్డారనీ, వారిలో ఇద్దరు చచ్చిపోయారనీ తెలుస్తూంది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

...స్వతంత్ర సంగ్రామంలో ఒకభాగమే మాపోరాటం

— డెన్మార్కు ప్రతినిధి

...వారికి తిండీ, బట్ట, వృత్తి కల్పించేటందుకు యువజనులు పాటుబడాల

యుగోస్లావియా ప్రతినిధి

మారిస్ ఓలెవన్ (డెన్మార్కు ప్రతినిధి)

కృష్ణాజిల్లా యువజన మహాసభలో ప్రపంచ యువ నాయకుల ప్రసంగాలు

మేము ప్రపంచంలో 62 దేశాల ... జన ప్రతినిధులుగా మీ దేశానికి ... ము. మీ అందరి స్నేహాన్నీ అభిం... అందరం కలిపి ప్రపంచ ... శాంతికొరకు కృషిచేద్దాం. మీరు ... చే స్వతంత్ర పోరాటానికి మేం ... గా నిలబడుతాం. మీ విభేదాలను ... ఐక్యతతో స్వాతంత్ర్యాన్ని ... మీ దేశంలో సుస్థిర శాంతి ... కల్పండి" అని కృష్ణాజిల్లా యువ ... మహాసభలో సోవియటు ప్రతినిధి ... సందేశమిచ్చింది.

ద్వారానికి రెండువైపులా "కోడి రామమూర్తి, కల్పనాదేవి"గార్ల పేరిట 2గేట్లు నిర్మించారు. గ్రామంలో యువకులలో ఆదర్శంగా పనిచేసి మరణించిన దశరథ రామయ్య, శిశాల కరువు వివారణచేస్తూ మరణించిన యువకుడు రాఘవరెడ్డిగార్ల పేరిట ఆటస్థలాలను అలంకరించారు. గ్రామానికి రావడానికి అడ్డుగా వున్న పుల్లేరుకు 24 గంటలలో యువకులు స్వయంగా పెద్ద వంతెన నిర్మించారు. "మనవాళ్ళేం చెయ్యలేరు, పుల్లేరుకు వారధికట్టారు" అంటూ పెద్దలు విస్తు పోయారు.

వరం. త్రైకలూరు యువిటీ టీము, గుండు విసురుటలో యన్. రామారావు, గడ్డ దూకుటలో కె. చిట్టిబసవయ్య, పొడవుదూకుటలో ఎ. నాగేశ్వరరావు, ఎత్తుదూకుటలో కె. చిట్టిబసవయ్యగార్లు ప్రథమంగా పోటీలలో నెగ్గారు.

మహాసభ

20 వ తేదీ సాయంత్రం వెయ్యి మంది స్త్రీ, పురుషులు 'ప్రపంచ యువజన సమితి జిందాబాద్' కృష్ణాజిల్లా యువజనసంఘం జిందాబాద్ అను వినాదాలతో బారులుతీసి వడుస్తూ, ఊరేగిం...

ఎలా సమీకరించబద్దారాఅనే సందేహం కల్గడం సహజం.

మీరు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల క్రిందబానిసలుగా వుంటున్న ట్లే "కొద్ది సంవత్సరాల క్రితం మేము ఫాసిస్టు జర్మనీ...

వైజ్ఞానిక మహాసభ

వైజ్ఞానిక పోటీలు

ఆటలపోటీలు

ప్రపంచ యువజనసంఘ నిర్మాణ చరిత్ర

ప్రపంచ యువనాయకుని ప్రసంగం

ఐక్యంగా శత్రువుని ప్రతిఘటించాం

యుగోస్లావియా ప్రతినిధి అభిభాషణ

సోవియట్ ప్రతినిధి సందేశం

ప్రతివారికీ తిండీ, బట్టా, వృత్తి కల్పించాలి



మీ దారిద్ర్య దాస్యస్థితిని ప్రపంచానికి చాటుతాం

— సోవియట్ ప్రతినిధి

మీ స్వతంత్ర ఉద్యమానికి అండగా వుంటాం

— ఫ్రాన్సు ప్రతినిధి

50 వేల ప్రజలకు యువజన ప్రతినిధుల ఉజ్వల సందేశం

జీన్ లూటిషియన్ (ఫ్రాన్సు ప్రతినిధి)

...లుగా ఉంచుకోవాలని చూచే యుద్ధోన్మాదులు ఈ వినాదాన్ని లేవదీస్తున్నారు. చర్చిల్ భారతదేశా... యుద్ధోన్మాదుల ఆటలుసాగనీయవు.

"మీరు సాగించే స్వతంత్ర పోరాటానికి మేం అండగా నిలబడతాం. మీరు మీ విభేదాలను మరువండి. ఐక్యతను నిర్మించండి. స్వతంత్రం సాధించండి. ప్రపంచ సుస్థిరశాంతికి పునాదులువేద్దాం.

ఫ్రాన్సు ప్రతినిధి ఉపన్యాసం

విద్యార్థి నాయకుని ఉద్బోధ

తరువాత అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి అన్నదా భట్టాచార్య ఉపన్యసించారు.

"ఈనాడు యెచ్చటచూచినా భారతదేశంలో హిందూ-ముస్లిం కలహాలతో రక్తం ప్రవహిస్తోంది. మరొకప్రక్క మన స్వాతంత్ర్య సంపాదనకు విద్యార్థులంతా ఐక్యతతో పోరాడు... కార్మిక రంగాలలో, వ్యవసాయ క్షేత్రాలలో, స్కూళ్ళలో ప్రతిచోటా ప్రారంభమైంది. ఈ పోరాటాన్ని యింకా...

ముందుకు తీసుకుపోయి ... వాదాన్ని పారద్రోలేవరకు ... భారత విద్యార్థులు, యువ... పనికిరాదని. స్వతంత్ర ...

నేను ముఖ్యంగా ఈసమావేశానికివచ్చిన స్త్రీలకు అభివందనాలర్పిస్తున్నా. అనేక సంవత్సరాల తరబడిగా హిందూదేశం ప్రపంచంలో ఒక భాగంగా గుర్తింపబడుటలేదు. ప్రపంచాన్నుండి వేరైవున్నది. మీ దేశంలో ఏమి జరుగుచున్నదో, మీ స్థితిగతులేమిటో యితర దేశాలలో ఎవ్వరికీ తెలియదు.

ఈ దారిద్ర్య పరిస్థితిని ప్రపంచానికి చాటుతాం

"ఇక్కడ కోటానుకోట్ల ప్రజలకు తిండిలేదని వారికి తెలియదు. మేమంతా భారతదేశంలోని నిజపరిస్థితులను తెలుసుకుని, స్వయంగా చూచినవి ప్రపంచంలో ప్రచారం చేయవచ్చాం. కోటానుకోట్ల పిల్లలకు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారని, సుందరమైన నగరాలలోనే...

స్వాతంత్ర్యం ఈయనివారే యుద్ధప్రలాపాలు పలుకుతున్నారు

సమీక్ష

"నవయుగ"

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి, యువజన మాసపత్రిక

సంవత్సర చందా రు 3—0—0 అరండల్ పేట.

విడి ప్రతి 0—4—0 గుంటూరు.

గుంటూరునుండి నవయుగ మాసపత్రిక ప్రథమ సంచిక వెలువడింది. ఈ పత్రిక ఆంధ్రరాష్ట్ర విద్యార్థి, యువజన సంఘాల అధ్వర్యాన నడుపబడు సచిత్ర మాసపత్రిక.

సంపాదకులు 'మా మాట'లో ఇలా చెప్పుకున్నారు.

"'నవయుగ' ఆంధ్ర విద్యార్థి, యువజన ఉద్యమాలను సమన్వయం చేసి ... యువజన, విద్యార్థి ఉద్యమాభివృద్ధికి తోడ్పడు ప్రతిచర్యను, మార్గమును బలపరచుతుంది."

ఈ ఉన్నతాశయాలు నన్నిటినీ ఈ పత్రిక నెరవేర్చగలదని మావిశ్వాసం.

ఈసంచికలో ఆంధ్రయువజనఉద్యమ పుట్టుపూర్వోత్తరాలను వివిధరంగాలలో సంఘకృషినిగురించి క్లుప్తంగా సమీక్షను ప్రచురించారు. ...

...బోధకమైన వ్యాసాలున్నాయి.

కథలూ, పద్యాలూ, విజ్ఞానవిశేషాలు, వ్యంగచిత్రాలతో కూడిఉంది, "నవయుగ" ప్రథమ సంచిక. ముమ్ముందు యింకా ఆకర్షవంతంగా తీసుకొస్తారని ఆశిస్తాం, అనువాదాలు సాధ్యమైనంత తగ్గించి స్వతంత్ర వ్యాసాలకు పూనుకోవాలని, మరింత ఉత్తేజకరమైన రసవత్తరమైన గీతాలు ప్రకటించాలని సంపాదకులను కోరుతున్నాం.

ఆంధ్ర యువకులకు ప్రత్యేకంగా ఒక పత్రిక లేదనే కొరత నేటితో తీరిపోయింది.

— వై. వి. కృష్ణారావు

(కృష్ణాజిల్లా యువజనసంఘం, కార్యదర్శి.)

ఓల్గా చర్నోల్నికో (సోవియట్ ప్రతినిధి)

విప్లవ భాగవత కథాక్రమం బెట్టెదనిన ....

పంజాబ్ మతకలహాలు తెల్ల ఉద్యోగులే రెచ్చగొట్టారు

మంత్రివర్గం ఎర అంతర్యుద్ధం బెదరింపు

నాయకులను అట్లీ వలలో వేసే ఎత్తులు

• గవర్నర్ జెంకిన్సు తన పదవి తాను ఒక్కడుగా నిర్వర్తించాడు. పంజాబుకు నిప్పంటించాడు. భగభగమండుతున్న పంజాబు నేడు మండిపోతూంది.

హిందూ-ముస్లిం-సిక్కు సామాన్యప్రజల ఇళ్ళను, వారి జీవితాలను మాత్రమేకాదు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు విధ్వంసం చేయదలచుకున్నది. పంజాబీల దేశభక్తినే నిర్మూలించాలని వారి ఆశ.

ఈ నరకత్వాలను ఎలా అంకురించాయనేది మరచిపోకండి.

ఒకనెంబరు హత్యా ప్రకారణం-అర్థినెన్సుకు వ్యతిరేకంగా లీగు ఉద్యమం నడచింది. ఊరేగింపులు, ప్రదర్శనలు, వివాదాలు, ఉపన్యాసాలు నడిచాయి. ఈ ఉద్యమంలో మతకలహాలు రెచ్చగొట్టాలని బ్రిటిష్ ఏజంట్లు తమ హాయకత్తులా పోరాడారు. పంజాబుకు నిప్పంటించే వారి ప్రయత్నాలను పంజాబు హిందూ, ముస్లిం, సిక్కు ప్రజలు భగ్నం చేశారు.

పెద్ద ఎత్తుగడలు

ఆకాశంగంపెండిన ఈ సామ్రాజ్యవాద ఉద్యోగులు పెద్దఎత్తుగడలను పన్నుతున్నారు. గవర్నర్ జెంకిన్సు, ప్రధాన కార్యదర్శి మాక్డనాల్డు, పోలీసు అధికారులు, స్కాట్ జెంకిన్సులు, ఢిల్లీ కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు చర్చించుకొని దానికి పథకాలు తయారుచేశారు.

వివరంగా పేపర్లకు ఒక నివేదికను పం...

కిరోసిన్‌లో తడపబడివున్న పంజాబుకు నిప్పు పెట్టింది.

భారతదేశ ఏకతో, విభజనో మంత్రివర్గంమీదనే ఆధారపడి ఉన్నట్లు తివానా చిత్రించాడు. అంతర్యుద్ధాన్ని ఇంతకన్నా ప్రేరేపించడం వేరేఉండదు.

మరునాటిరోజు మార్చి 4న బ్రిటిష్‌వారి ప్రణాళిక తనపని ఆరంభించింది. లీగు చిన్న చిన్న ఊరేగింపులను లాహోరంతటా నడిపింది, విజయోత్సవాలు.....

పాకిస్తాన్ వచ్చివేసింది. ఖైబరుకు కృతజ్ఞత తెలపాలి - ఇవీ ఆ ఊరేగింపుల ధోరణి.

క్రిందటిరోజు విద్రోహి తివానా వీర శేఖరుడయ్యాడు. ఖైబర్ హయ్యత్ జిందాబాద్, ఖైబర్ హమారాభాయీ హై॥ (ఖైబర్ మా సోదరుడు) అని ఆ ఊరేగింపులో నినాదాలిచ్చారు.

లీగువారి ఆనందం

కాంగ్రెస్ అకాలీలమాటవిందే

దేశభక్తినిమించి మతోన్మాదం రాలేదని బ్రిటిష్ ఉద్యోగులు బాధపడ్డారు.

మరునాటిరోజు (మార్చి 4) హిందూ, సిక్కు విద్యార్థులు అకాలీ నాయకత్వం క్రింద ఊరేగింపు జరిపారు. బ్రిటిష్ ఏజంట్లు తుపాకులను వదిలారు. శాంతంగా ఉన్న వారిపై హెచ్చరికకూడ ఇవ్వకుండా, చెదరిపోయేందుకు అవకాశమివ్వకుండా తుపాకులు కాల్చారు.

మంత్రివర్గ నిర్మాణం

బ్రిటిష్ వారి ఎత్తులు ఫలించాయి. పంజాబులో మంటలు చెలరేగాయి.

ఈలోగా పంజాబు లీగునాయకులు మంత్రివర్గ నిర్మాణం...

జెంకిన్సు నాటకం

విపరీతమైన అరెస్టులు

బ్రిటిష్‌వారి బూట్లునాకే ఈ భూస్వాములు ఒక్కసారిగా ఖాళీలు చేయమని ఎందుకు ఉద్బోధిస్తున్నారు? ఇలాగైతే తమ పెత్తనం కొనసాగించవచ్చుననేకాక, బ్రిటిష్ దొరల ఆజ్ఞలు వచ్చాయి గనక వారదే ప్రకారం నడుచుకుంటున్నారు. ఇళ్ళకు నిప్పంటించి దోపిడీలు చేయిస్తున్నారు.

"తూర్పు పంజాబులో అరంభమయ్యే వరకు కాస్త ఆగండి" అని ప్రభుత్వ కార్యదర్శి మాక్డనాల్డు బహిరంగంగా కొందరు నాయకులకు చెప్పాడని తెలుస్తున్నది.

అకాలీ, మహాసభ మత దురభిమానులు రాత్రింబవళ్ళు కేంద్ర, తూర్పు పంజాబులలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. మతావేశంతో...

తెల్లవాళ్ళ పాలనలో

బ్రిటిష్ కిరాతక కృత్యాలను బయటపెట్టాలి

మా ప్రత్యేక విలేఖరి

పరస్పరం విందించుకుంటూ కాలం గడుపుతుండగనే ఈ అతివాద నాయకులు కలిసి ఏర్పరచిన మత దురహంకారాన్ని, ధూమధామ చేశారు.

● గుజరన్‌వాలా మొదలైనచోట్ల ... నాయకత్వం క్రింద ... శీఘ్రంగా మత వాతావరణం మార్చివేశాయి.

● మీర్జా ఇబ్రహీం నాయకత్వం... నడుస్తున్న నార్తు వెస్టు రైల్వే కార్మిక...

ఐక్యతకై పనిచేసేవారిని ఉద్యోగులు బాధిస్తున్నారు

పంజాబును తగులబెట్టేవి విప్లవ

పంజాబు కొట్లాటలు చల్లారుతున్నాయి

లాహోరు, మార్చి 28

—

నిజాం నిరంకుశ పరిపాలన అంతమొందించడానికి

జమీందార్ల పెత్తందార్ల దోపిడీ అరికట్టడానికి ప్రజా స్వాతంత్ర్యానికి సౌఖ్య జీవనానికి

హైద్రాబాదు సంస్థాన కమ్యూనిస్టుపార్టీ, హైద్రాబాదు సంస్థాన ఆంధ్రమహాసభ తరపున రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జనాబ్ మఖ్దూం మొహియుద్దీన్ గారలీ క్రింది విజ్ఞప్తి చేస్తున్నారు.

నైజాం నిరంకుశ ప్రభుత్వం ఐదు మాసాల సంస్థాన ప్రజా స్వాతంత్ర పోరాటాలలో పురోగాములుగానున్న కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభల పైన కార్మిక ఉద్యమంపైన యుద్ధం ప్రకటించింది ముఖ్యులందరిపై అరెస్టు వారంట్లు జారీచేసింది. నల్లగొండ జిల్లాలో సైనిక రాజ్యం అమలుపరిచింది. కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభలను నిషేధించింది.

కార్మికుల సంఘమైన ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసును నిషేధించనప్పటికీ, ముఖ్యులనందరినీ అరెస్టుచేసి, మరి కొందరకు వారంట్లు జారీచేసి విషేధ పరిస్థితులను కల్పించింది.

ఈ ప్రభుత్వ నిరంకుశ దాడిని వీరోచితంగా ఎదుర్కొన్నాం. ఈ పవిత్ర స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టు...

సంస్థానాలతోబాటు హైద్రాబాదు సంస్థానాన్ని సామ్రాజ్యవాదుల సైనిక ఆర్థిక కేంద్రంగాను, స్థావరంగాను మార్చాలని కుట్రచేస్తున్నారు. తద్వారా భారత ప్రజల స్వాతంత్ర్యాన్ని సంస్థాన ప్రజల స్వాతంత్ర్యాన్ని విరోధించి అణచివేయుటకు పన్నాగాలు పన్నుతున్నారు. మన భవిష్యత్ స్వతంత్ర ఉద్యమానికి అత్యంత ప్రమాదకరమైన గూడుపుఠాణీలు సాగించుతున్నారు. ఈ కుట్రలను ఎప్పటికప్పుడు కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్ర మహాసభలు ధైర్యంగా బట్టబయలు చేశాయి.

"పరాన్న భుక్కులగు జాగీర్దారులు, జమీందారులు, పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదానికి నైజాం నిరంకుశ ప్రభుత్వానికి మూలస్తంభాలు. వీరు చేసే దోపిడీనుండి కల్పించిన బానిసత్వంనుండి విముక్తిపొందాలి. కడుపునిండా తిండి, వంటినిండా బట్ట, బ్రతుకు తెరువుకు సరియైన వేతనాలు, విద్య వైద్య సౌకర్యాలు, సంస్కృతి, నాగరికత కల్గిన సౌఖ్య జీవితం కావాలి" అని రైతులలో కూలీలలో, ఇతర ప్రజాసామాన్యంలో, కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్ర మహాసభలు చైతన్యం కలుగచేశాయి. వారి పోరా...

అందరెరిగిన విషయమే. అందుచేత సామాన్య పరిస్థితులకంటె ఎన్నియో రెట్లు అర్చుపెరిగింది.

స్వాతంత్ర్య ప్రియులగు ప్రజలకు, దేశభక్తులకు విజ్ఞప్తి

వీరోచితంగా పోరాడే కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభలకు

రైతుసోదరులకు, గ్రామప్రజలకు విజ్ఞప్తి

సోదరులారా!

ఇతర జిల్లాల్లోగూడా తీవ్ర నిర్బంధ విధానం సాగించి, ప్రజా ఉద్యమాన్ని, ప్రజలను అణచడానికి ప్రయత్నిస్తున్నది. కాని ప్రజలు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీల నాయకత్వంక్రింద ధైర్యంగా నిలబడి ఎదిరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోవలెనే ప్రభుత్వ ఆశయం నెరవేరకుండా ఉండేందుకు ఎంతటి నిర్బంధానికైనా ఎదుర్కొనడానికి సిద్ధమవుతున్నారు.

కార్మిక సోదరులకు విజ్ఞప్తి

కార్మిక సోదరులారా!

వలసియున్నది. మీ పార్టీ ... శక్తితో పనిచేయడానికి ... విరాళాలిచ్చి మీ పార్టీపైన జరుగుతున్న ప్రభుత్వ దాడికి సరియైన జవాబివ్వ బాధ్యత మీపై నున్నది.

విద్యార్థి సోదరులకు విజ్ఞప్తి

అజాదు హిందుపోజు ... మంది అన్ని విద్యార్థి ... మీరు పాల్గొన్నారు. దేశభక్తి ... విద్యావిధానం కొరకె, ...

విరివిగా విరాళాలీయండి

హైద్రాబాద్ సంస్థానంలో ఆహారసంక్షోభం

నిరంకుశ ప్రభుత్వపు దోపిడీని సహించలేక ప్రజల ప్రతిఘటన

నైజాం సంస్థానంలో ఆహార సమస్య క్లిష్టరూపం దాలుస్తుంది. ఈ సంవత్సరం సంస్థానంలోని అత్యధిక ప్రాంతాలలో పంటలు పండలేదు. పునాస, అబీ (మొదటి మాగాణిపంట) రబీ పంటలు వివిధ కారణాలవల్ల చాలా తక్కువగా పండినవి. కానీ (రెండో మాగాణిపంట) సంస్థానంలోని అత్యధిక భాగంలో నీరు లేక సాగుకాలేదు, సాగైన ప్రాంతంలో రోగముల పాలై పంట దెబ్బతిన్నది. ఈ కారణమువల్లను, విదువ దారుల నుండి ధాన్యసేకరణ జేయని ప్రభుత్వపు తప్పుడు విధానం, అసమర్థత వల్లనూ, ఆహారం సమృద్ధిగా లభించవలసిన మార్చి నెలలోనే ఆహారసంక్షోభం ఆరంభమైంది. ముందు పంటల నుండి ధాన్యం చేజిక్కుటకు ఇంకా కనీసము ఏడు మాసాలైనా పడుతుంది. (సెప్టెంబరు, అక్టోబరు) ఇప్పుడే పరిస్థితి విషమిస్తే ముందు గతి ఏమిటని ప్రజలు ఎక్కువ ఆందోళన చెందుచున్నారు.

ధాన్యం లభించక పట్టణాలలోని ప్రజలు చాలా ఇబ్బందులకు గురియగుచున్నారు. ముఖ్యంగా పూర్తిరేషనింగు అమలులేదులేక ప్రభుత్వానికి ధాన్యం సప్లయిచేయునట్టి పట్టణాలలో విషమపరిస్థితి యేర్పడుచున్నది. ప్రజలు ఉపవాసాలు గడుపుచు, గత్యంతరంలేక స్థానికాధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జేయుచున్నారు. అసంతృప్తి గనబరచుచున్నారు.

మహబూబు నగరంలో తాలూక్దార్ (కలెక్టర్) ఆఫీసుపై ప్రజల దాడి

[illegible]

దార్లు, భూస్వాములు, ఇతర తిండి దొంగలు తమ వద్దనున్న ఆహారనిలువలను బ్లాకుమార్కెటు ధరలకు అమ్మి విపరీతమైన లాభాలు గడించుచున్నారు. ఇప్పుడే జొన్నలు పల్లా ఒక్కంటికి రు 50 ల నుండి రు 60 ల వరకు అమ్ముచున్నది. ముఖ్యంగా బీద ప్రజలలో హాహాకారం బైలుదేరింది.

ప్రభుత్వందిగులు, తొందరపాటు

ఆహార సంక్షోభాన్ని జూచి ప్రభుత్వంకు విపరీతమైన భయం, తొందరపాటు గలిగింది. ప్రభుత్వ ధాన్యం నిలువలు ఈ పరిస్థితిలో ఎక్కువకాలం ఉండజాలవను చిహ్నాలగపడుచున్నవి. పూర్తిగా రేషన్ విధానం అమలు జరుపబడుచున్న పెద్దపట్టణాలకుగూడా ప్రభుత్వం ముందు ఆహారం సరిగా సప్లయి చేయజాలదుందో లేదో అనుమానాస్పదంగా ఉన్నది. ఈ సంవత్సరం గోధుమపంట నూటికి తొంబది భాగాలు దెబ్బదినుటచే గోధుమలెక్కువగా తినే హైద్రాబాదు, సికింద్రాబాదు పట్టణాల ప్రజలు ముందు ఎక్కువగా బియ్యం పైననే ఆధారపడవలసి ఉంటుందనియు గోధుమల రేషన్ ఇదివరకు తీసుకున్న వారికి మాత్రమే ఈయబడుతుందనీ.

[illegible]

ముల లెవీగూడా పెంచి వసూలు జేయుచున్నారు. లోగడ జొన్నల లెవీ, 10 ఎకరాల లోపు జొన్నపైరు సాగు చేసినవారికి, తెలంగాణాలో 20 శేర్లు మరట్వాడా. అదిలాబాదు జిల్లాలలో 1 మణుగు, 10 ఎకరాలపైన సాగుచేసిన వారికి 30 శేర్లు,వుండేది 1½ మణుగులుంచే ఇప్పుడు అంతటా 10 ఎకరాల లోపు వారికి 1½ మణుగులు, 10 ఎకరాలపైన 3 మణుగుల లెవీని ప్రభుత్వం విధించింది. బాగుగా పండిన రోజులలో సగటు జొన్నపంట 3 మణుగులు మించదు. ఈలోగా ఉండిన లెవీరేటు బీదరైతులకు తిండికి లేకుండా చేసింది. ఇప్పుడు లెవీపెంచడంమూలాన బాగుగా పండినప్పటికీ మధ్య తరగతి రైతుల వద్ద ధాన్యంలేకుండా ఊడ్చివేయబడుతుంది. ఈ సంవత్సరం రబీ పంటలు విపరీతంగా దెబ్బతిన్నది. కొన్ని ప్రదేశాలలో రెండణాలకంటె యెక్కువ పండలేదు. అనేక ప్రదేశాలలో నాలుగణాలకంటె మించలేదు. ఈ పరిస్థితులలో యీ పెంచిన లెవీరేటు ప్రకారము వసూలుచేయడమంటే రైతులవద్దనుండిగూడా వాళ్ళ అవసరాలకు లేకుండా ఊడ్చివేయబడుతుంది. ఇక బీద,మధ్యతరగతి రైతులస్థితి చెప్ప...

[illegible]

రించడానికిగాను రైతులను ఊడ్చివేసి గ్రామాలను మాడ్చివేసే లెవీ హెచ్చింపును పూనుకున్నది. ఈ ప్రభుత్వం తనకు పునాదియైన జమీందారులనుండి, పెద్ద భూస్వాములనుండి సేకరించక బ్లాక్‌మార్కెటులో అమ్ముకోవడానికి, వారిని స్వేచ్ఛగా వదలిపెడుతున్నది.

[illegible]

గ్రామ ప్రజలు నిరోధిస్తున్నారు

[illegible]

మహబూబునగరంజిల్లా గ్రామములో రైతుల తిరుగుబాటు పోలీసుల కాల్పులు ఒక ముస్లింరైతు మరణం

[illegible]

నాందేడు (మరాఠ్వాడాలో) లెవీకి వ్యతిరేంగా వచ్చిన ప్రజావిజృంభణ ఇదివరకు ప్రజాశక్తి పాఠకు లెరిగినదే.

ఇదేవిధంగా రాష్ట్రములోని వివిధ ప్రాంతాలనుండి ప్రజల విరోధ వార్తలు రోజురోజూ వస్తున్నవి. గ్రామప్రజలకు తమభవిష్యత్తు అంధకారంగా అగపడుచున్నది. మార్గం లేక నిరోధించడానికి తమంతట తామే సిద్ధమగుచున్నారు. ఇంకా రోజులు రాబోవుచున్నవిగావున, ఆహారం కొరకై ప్రజల పోరాటాలు ఇంతా స్వరూపంలో రానున్న సూచన అగపడుచున్నవి.

ప్రజావిజృంభణ నణచుటకు ప్రభుత్వ సైనిక సన్నాహాలు

క్లిష్ట ఆహారసంక్షోభంవల్లనూ, ఆర్థిక, రాజకీయకారణాలచేతనూ [illegible]

[illegible]

ప్రజల కర్తవ్యం

[illegible]

ప్రభుత్వానికి అ స్థానము అప్పగించాలి.

ఈ విధంగా ప్రజలే ఆహార సమస్యా పరిష్కారానికి పూనుకుంటేనే నేడు మనమీ వంక్షోభాన్నుండి బైటపడగలం.

రావి నారాయణరెడ్డి

[illegible]

31-3-47 (రాత్రి గం॥ 10 లకు) సోమవారం

రామచంద్రపురం సినిమా హాలులో

ఆంధ్ర ప్రజా నాట్యమండలి, రాష్ట్రదళం వారిచే

పరివర్తన

రచన: ఆచార్య ఆత్రేయ

నాటకం ప్రదర్శింపబడును.

పదబృందం: ఆత్రేయ, నాజర్, కోగంటి, మిక్కిలినేని, మాచినేని.

[illegible] చి॥ హనుమంతరావు.

ఆంధ్ర రాష్ట్రంలో కనీసకోర్కెల దినోత్సవం

వేలాది ఆంధ్ర కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు

కలకత్తాలో జరిగిన అఖిల భారత ట్రేడుయూనియన్ కాంగ్రెసు, మార్చి 16 వ తేదిని 'కనీసకోర్కెల దినోత్సవము' జరపమని, భారత కార్మికవర్గాన్ని కోరింది. సామ్రాజ్యవాదం, ధనికవర్గం, యీనాడు రాష్ట్రప్రభుత్వంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ అధికారంలో వున్న ప్రజాపక్షాల మరుగున వుండి, కార్మిక వర్గంపై తీవ్రమైన దాడులు చేస్తోంది. వస్తువుల ధరలూ, పెట్టుబడిదార్ల లాభాలూ యెన్నోరెట్లు పెరిగినా, కనీస జీవనభృతి కోసం కార్మికవర్గం యెన్నిసార్లు విన్నపాలు చేసుకున్నా, ప్రయోజనం శూన్యముగా పరిణమిస్తోంది. పైగా కాల్పులు, అరెస్టులు, చెప్పరాని ఘోరహింసలు కార్మికవర్గంపై కొనసాగిస్తున్నాయి. నేడు భారత కార్మికవర్గాన్ని జీవన్మరణ సమస్య ఎదుర్కొంటోంది. ఈ దారుణ నిర్బంధాలను నిలవదొక్కుకుని, తుపాకులు, జైళ్లు, హతమార్చలేని ప్రచండ శక్తిగా, భారత కార్మికవర్గం పెంపొందుతోంది. దీనికి స్పష్టమైన దృష్టాంతమే, మొన్న మార్చి 16 వ దేశవ్యాపితంగా [illegible] కొనసాగిపోయినప్పటికీ, ఆంధ్ర కార్మికవర్గం కనీసకోర్కెల దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపిందని చెప్పవచ్చు. ఫ్యాక్టరీ, మ్యునిసిపల్, ప్రెస్సు, అల్యూమినియమ్, ఉనరీ, జట్లు, ముఠా, భాగుడుబండ్లు, జట్కాబండ్లు, రైల్వే, రైసుమిల్లు, చేనేత, ఆంధ్ర కార్మికవర్గమంతా ఎన్నో ప్రదేశాలలో సభలు, సమ్మెలు, ప్రదర్శనాదులచేసి తన కనీసకోర్కెలను చాటింది. ఏలూరువంటిచోట్ల కార్మికుల ఊరేగింపులు చెదరగొట్టబడ్డాయి. బెజవాడలో పోలీసులు బెదిరింపులు సాగించారు. ఇంకా యజమాన్లు విచ్ఛిన్నప్రయత్నాలుకూడా (ఉ॥ చిలకలూరిపేట) కార్మికుల దృఢసంకల్పాన్ని ఆపలేకపోయాయి.

సభలలో, పరిశ్రమల వారీగా తమ తమ కనీసకోర్కెలను యజమానులూ, ప్రభుత్వమూ అంగీకరించాలనీ, 'కార్మిక [illegible]

[illegible]

ఐ. ఆర్. లేబర్ యూనియన్ [illegible], యన్. డబ్ల్యు. ఆర్. కార్మికనాయకుడు మీర్జా యిబ్రహీంను తొలగింపడాన్ని ఖండిస్తూ, యీ నిర్బంధచర్యను [illegible] ఉపసంహరించుకోవలసిందంటూ [illegible] రించారు.

రాజవోలు, కప్పలదొడ్డి, [illegible] పెద్దాపురం, పేటపాలెం, [illegible], చింతలపల్లి మొదలయినచోట్ల చేనేత పారిశ్రామికులు సమావేశమై [illegible] సమస్యలగురించి తీర్మానించారు.

ఇంకా తెలప్రోలు, దుళ్ళ, [illegible], అనకాపల్లి, విజయనగరం, [illegible], ఖాజీపేట, ఒరంగల్, [illegible], పెనుగొండ, పందలపాక, [illegible], జగ్గన్నపేట, కె. పెదపూడి, [illegible], తెనాలి, మంగళగిరి, [illegible], ముత్సుకూరు, కాగితాలపూడి [illegible] ప్రదేశాలెన్నిచోట్లనో, ఆంధ్రకార్మికవర్గం కనీసకోర్కెల దినోత్సవాన్ని జరిపింది.

కొన్నిచోట్ల గుమాస్తా వ్యవసాయకూలీలు రైతులుకూడా [illegible]

[illegible] మైన వస్తుసమృద్ధికోసమూ, ధరల తగ్గుదలకోసమూ కార్మికవర్గం పాటుపడుతున్నదనీ, ఆంధ్ర ప్రజలు [illegible] గారు. కార్మికుల కోర్కెల [illegible] సానుభూతి కనబర్చుతున్నారు.

చిలకలూరిపేట కార్మికులపై కాల్పులు

ఆంధ్ర ప్రజల, ఆంధ్ర కార్మికుల కర్తవ్యం

చిలకలూరిపేటలో 'నేషనల్ టొబాకో కంపెనీలో' 1000 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇతర కంపెనీలకంటె ఇక్కడ రు. 0-1-0 తక్కువ ఇస్తున్నారు. అందుచే 14 వ తేదీన కూలీలు సమ్మెచేశారు. 16 వ తేదీన యజమానులు కూలీల కోర్కెలను అంగీకరించుటచే పనిలోకి వెళ్ళారు.

కాని యజమానులు తమ వాగ్దానం నిలబెట్టుకోలేదు. వాగ్దానం చేసిన అదా కూలి పెంపుదలను ఎగగొట్టారు. పై పెచ్చు 70 మందిని ముందువారనే సాకుతో పనినుండి తొలగించారు.

ది 20-3-47 వ తేదీనుండి సమ్మె తిరిగి ప్రారంభమై ప్రశాంతంగా సాగుతున్నది.

[illegible]

పోయాయి. వీరు మరణావస్థలో వున్నారు.

గుండుదెబ్బలు తిన్న అందెల చిన్నప్ప, వేల్పూరు నరసింహం "కాల్పుల సమయాన ఏమీ అల్లరిలేదని, పారిపోతున్న కార్మికులపై కాల్చివద్దని సర్కిల్ ఇన్‌స్పెక్టరు సబిన్‌స్పెక్టరును గద్దించి [illegible]

[illegible] తమ మరణవాఙ్మూలంలో చెప్పారు.

సబిన్‌స్పెక్టర్ దౌష్ట్యాలు

ఈ సబిన్‌స్పెక్టరు మహాత్మా తననుద్యోగ కాలంలో సుమారు 20 మంది స్త్రీపురుషులను నిష్కారణంగా హింసించారు. ఇతని దుర్మార్గ చర్యలకు గురియైనవారిలో రిటైరైన పోలీసు సబిన్‌స్పెక్టరుకూడా వున్నారు. అన్యాయంగా కమల అనే పొగాకు కార్మికస్త్రీని ప్లేషనుకు పిలిచి పొత్తికడుపుపై తన్నిన కారణంగా, 4 మాసముల గర్భము పోయింది. కార్మిక సంఘం సబిన్‌స్పెక్టరుపైని కేసుపెట్టింది. ఈ కక్షకొద్దీ కార్మికులపై తుపాకి కాల్పులు [illegible]

[illegible]

విచారణ తతంగం

[illegible]

(1) గట్టుపల్లి కాంతమ్మ (2) [illegible] రామలక్ష్మమ్మ (3) [illegible] (4) బెల్లం [illegible] (5) [illegible] (6) మోదీ [illegible]

[illegible]

అబద్ధ ప్రచారం

పోలీసులు వచ్చి అబద్ధాల చేస్తున్నారు. [illegible]

[illegible]

(1) కాల్పులకు కారకులైన [illegible]

(2) కాల్పుల సంబంధమైన [illegible]

(3) కాల్పుల విచారణ [illegible]

(4) కార్మికుల కోర్కెలను [illegible]

(5) సమ్మెకాలానికి [illegible]

(6) అరెస్టయినవారిని [illegible]

[illegible]

ఏలూరు జూట్ కార్మికుల సమ్మె

యజమానులకుద్యోగుల వకాల్తా

ఆంధ్ర కార్మికులు అండగా నిలవాలి

ఏలూరు జూట్‌కార్మికులు గత 9 నెలలనుంచీ తమ న్యాయమైన కోర్కెల కోసం ఆందోళన చేస్తున్నారు. యజమానులుగాని, వారికి [illegible]లుగా ఉపయోగపడుతున్న ప్రభుత్వాధికారులుగాని, యీ ఆందోళనను లక్ష్యపెట్టలేదు. ఇక గత్యంతరంలేక 16 రోజుల వ్యవధితో [illegible]

ఈ పరిస్థితులను యెన్నిసార్లో కార్మికులు, యజమానులకూ, ప్రభుత్వాధికారులకూ నివేదించుకున్నారు. కాని ఫలితం శూన్యం.

వస్తువుల ధరలు 3, 4 రెట్లు పెరిగినా, తాము అధిక బాధ లనుభవిస్తున్నా యజమానుల కార్మికుల [illegible]

[illegible]

చల్లపల్లి ఎస్టేటు రైతులపై అత్యాచారాలు

రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి

చల్లపల్లి ఎ స్టేటులో రైతాంగంపై అమలు జరుగుతున్న నిర్బంధ విధానం దారుణంగా వుంది. కాంగ్రెసు మంత్రులు తెచ్చిపెట్టిన 'ప్రజారక్షణ' చట్టం ప్రజల జీవితాన్నే దుర్భరం చేసింది. నిజమైన ప్రజాసేవకులు నిర్బంధంగా రహస్య జీవితాన్ని గడపవలసి వస్తుంది. ఇదే అదునుగా, జమీందారీ వర్గం తమ దోపిడీ విధానం సాగించుకోవడానికి పేద రైతులను దౌర్జన్యంతో... వారితో బెంగడీసుకోడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాలకు కాంగ్రెసు మంత్రులు తమ రక్షణ యిస్తున్నారు.

చల్లపల్లి ఎస్టేటులో వివిధ గ్రామాల సాముదాయిక భూములను జమీందారీ అమ్ముతున్నాడని ప్రభుత్వంకూడ అంగీకరించింది. అయినా దురాక్రమను విరోధించడానికి ప్రభుత్వం ...

లంక, గాజుల్లంక మొదలైన గ్రామాల రైతుల బాధలు అందరు యెరిగినవే. వీటినిగురించి మంత్రులవద్దకు యెన్ని రాయబారాలు వెళ్ళలేదూ? ఎందరు కాంగ్రెసు, కమ్యూనిస్టు నాయకులు జమీందారీ అక్రమాలనుగూర్చి మొర పెట్టుకోలేదు? చివరకు రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు రంగాగారుకూడ రైతులందే న్యాయమని స్పష్టపరిచారుకదా. ఇన్ని జరిగినా కాంగ్రెసు ప్రభుత్వ కాలంలో రైతులు తమ భూములలోకి ప్రవేశించకుండా ప్రయోగించిన 144 వ సెక్షను రద్దుకాలేదు. 145 సెక్షను ప్రయోగించి జమీందారునుకూడ భూములలో ప్రవేశించకుండా విషేధిస్తామని డిప్యూటీ కలెక్టరు ...

లలో వీరిని లారీనుండిదింపి వీధుల వెంట నడిపిస్తూ ప్రదర్శనాలు చేశారు. నైజాంలోకూడ అరెస్టయిన రైతులను హింసించి గ్రామాలవెంట ప్రజలను భయపెట్టడానికి త్రిప్పుతుంటారు. నేడు చల్లపల్లి ఎస్టేటులోకూడ అదే జరుగుతున్నది. వెనుకటి వుద్యమాలలోకూడ కొన్ని సందర్భాలలో చేతులకు బేడీలు వేసి కోర్టుకుతీసుకుపోయిన ఘటనలున్నాయి. కాని అప్పుడు ప్రజలు, పత్రికలుకూడ పై దుశ్చర్యలను ఎలుగెత్తి నిరసించాయి. నైజాం ప్రభుత్వంలో మూర్తీభవించిన మధ్యయుగాలనాటి ఆటవిక ముష్కరత్వం కాంగ్రెసు హయాంలో బ్రిటిష్ యిండియాకుకూడ పాకుతున్నది.

కాంగ్రెసు ప్రభుత్వం క్రొత్తగా ప్రవేశ పెట్టిన బిల్లుప్రకారం చూస్తే 1809 ఎస్టేటుల్యాండు ఆక్టుకు పూర్వం వరసగా 12 సంవత్సరాలు జమీందారు స్వంత నాగళ్ళతో, కూలీలతో సాగుచేసిన భూమి మాత్రం స్వంతకమతంగా పరిగణింపబడుతుందని ఉంది. పోతార్లంక, గాజుల్లంక భూములను 1908 కి ముందు కాదుగదా, తర్వాతకూడ, ఈనాటివరకు ఏనాడూ జమీందారు స్వంతంగా దున్నిన పాపానపోలేదు. ఈ లంకభూములన్నీ ఆదినుండీ రైతుల పట్టాభూములు. కృష్ణ వరదలవల్ల విరిగి, తిరిగి తేలినప్పుడు జమీందారు రైతులను మోసగించి, బెదరించి, ...

...ల్నాలు నిష్ఫలమయ్యాయి. ... నేటివరకు రైతులు తమ భూము... కాపాడుకుంటూనే ఉన్నారు. గాజుల్లంక రైతుల తాలూకు 600 ఎకరాల భూమి 144, 145 సెక్షన్లు ప్రయోగింపబడి బీడుగావుంది.

జమీందారు మేజస్ట్రేట్ల, పోలీసుల సాయంతో రౌడీలను ఉపయోగించి రైతు భూములను ఆక్రమింపజూస్తున్నాడని లంకల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లి శేషయ్యగారు ప్రధాని కిచ్చిన మెమోరండంలో తెలియజేశారు. రైతుల హక్కులు న్యాయమైనవని విరూపించారు.

చట్టం ఉద్దేశాలకే భంగం

ముందేవో చట్టాలు వస్తాయనే భయముతో జమీందారు రకరకాల నిర్బంధాలు ప్రయోగించి రైతులను భూముల నుండి వెళ్ళగొట్టుతున్నారు. ...

పెదప్రోలు చెరువులు

అరెస్టులు అత్యాచారాలు

గొల్లకావర్లపై దౌర్జన్యం

భూముల ఆక్రమణకు రౌడీలు

అసెంబ్లీలో జవాబులు

తప్పుదారులు పట్టకుండా మంత్రివర్గాన్ని విరోధించాలి

గ్రామాలవెంట ప్రదర్శనం

స్వంతకమతం కాదు

దురాక్రమణ ప్రయత్నాలు సాగలేదు

144 వ సెక్షన్

దోపిడిగాండ్రు కాజేసిన భూములకు విముక్తి

మా గడ్డపైన ప్రాణాలనైన వదుల్తాం కాని మా భూమి వదలం

'పత్తేపురం, తడకమళ్ల మొదలగు గ్రామాల రైతుల దృఢనిశ్చయం'

పత్తేపురం గ్రామం హుజూర్ నగర్ తాలూకాలోనిది. హరిపూరి కేశవరావు, అతని కొడుకు కోటగిరిరావు గ్రామ పెత్తందారులు. గ్రామ పోలీసు, మాలి అధికారాలు వీరికే ఉన్నాయి. కేశవరావు పైరవీ(చెట్టుకిందప్లీడరుగిరీ)చేస్తుంటాడు. కొడుకు కోటగిరిరావు తంటికిఇంప్పగా కనపడిన ప్రతి స్త్రీని వదలిపెట్టడు. బలవంతంగా చెరుస్తూవుంటాడు.

కేశవరావు అసలు ఆస్తి మూడు ఎకరాల మాగాని, 60 ఎకరాలు మెట్ట. తండ్రీ కొడుకు లిద్దరూ కలిసి, గ్రామ ప్రజలను మోసగించి, దౌర్జన్యంగావించి, కొంపలార్చి 450 ఎకరాలను కాజేశారు. నేడు 500 ఎకరాలకు యజమానులయ్యారు.

వీరువంద యకరాలను స్వంత సేద్యం క్రింద ఉంచుకొని తక్కిన భూమిని కౌళ్ళకు యిస్తారు. కౌలుదార్లను ప్రతి ...

లేదు. సంఘాన్ని, పార్టీని వీడలేదు. కేశవరావు కొందరి కార్యకర్తలను పిలిపించి, గదిలో నిర్బంధించి, ఆంధ్ర మహాసభలో చేరినందుకు కొట్టించాడు.

ఈ దౌర్జన్యంతో తమ సంఘాన్ని మరింత సంఘటితపర్చుకోవాలని ప్రజలు కృతనిశ్చయులయ్యారు. ప్రజల సంఘటిత శక్తిజూచి తండ్రీ కొడుకు లిద్దరూ ఒకరాత్రి ఇంటికి తాళంవేసి పలాయనం చిత్తగించారు. హుజూర్ నగర్, పెంచి...

రులు ఉచితంగా వాగళ్ళు మొదలయిన వ్యవసాయపు పనిముట్లన్నీ చేయాలి

రెండు సంవత్సరాల క్రితం వార్ ఫండు అనేపేరుతో రు 1000 వసూలు చేసి సగం దిగమింగాడు. సేల్సుహౌసైటీ పేర రు 2000 వసూలుచేసి రు 900 మాత్రమే చెల్లించి తక్కినదంతా గుటకాయస్వాహా అన్నాడు. ప్రభుత్వమన్నా పది రూపాయలయితే 15 రూపాయలు వసూలుచేసి జేబులో వేసుకుంటాడు.

చేసినట్లు కేసుపెట్టడానికి పోలీసులకు దేశముఖు, వెంకటేశ్వరరావూ లంచాలిచ్చారు. మిర్యాలగూడెంనుండి పోలీసు ఉద్యోగులు వచ్చి, పాతిపెట్టిన శవాన్ని లాగి పంచనామా (విచారణ) చేశారు. తడకమళ్ళ సేతుసింది (తలారీ) ని పిలిచి బెదిరించి 48 గురి పేర్లను వ్రాసికొన్నారు. హత్యకేసు పెట్టాలని ప్రయత్నించుచున్నారు.

ఈ సందర్భంలో పోలీసుదళం ఒక...

తెచ్చి మిరాల కుట్ర... చేరాడు. తడకమళ్ళ ప్రజ... కుప్పలు కొట్టుక పోయారు... పెట్టుకున్నాడు. వెంటనే ... రిజర్వుపోలీసులతో, ... తదితర పోలీసులు ఉద్యోగు... తెల్లవారేసరికి సమీప గ్రామ... పెంటలో మకాంవేశారు. ... తదితరసామగ్రి దేశముఖే ... వారు దాల్చరని, యింకా రిజర్వు అవసరమని జిల్లా... వ్రాసి అదనపు దళాలు ... దేశముఖు గడీ చేరాడు. ... లోకి రావడం చూచి ప్రజ... కున్నారు. తమకు కావలసిన... చిక్కలేదు. ఇంత పెద్దపెట్టు... పూరికేపోతే తమ గౌరవాని... కలగుతుందని 60, 70 సంవత్స... మునలివారిని 7 గురిని ...

పానకాలరాయుడు

తడకమళ్ళ

పెత్తందారు కుట్రలు

కదుపుమాద్చి లొంగదీసేయత్నం

ఆంధ్రమహాసభ సంస్థాపన

పోగొట్టుకొన్న భూములను తిరిగి స్వాధీనపరచుకొన్నారు

గ్రామంపై పోలీసుదాడి

చందుపట్ల

(మిగతా 10 వ పేజీలో)

నరహంతకా వెళ్లిపో!

అన మీర్జాకు బాలేముల ప్రజల స్వాగతం

ప్రజలకొక మాట, జమీందార్లకొక మాట
సర్ మీర్జా పర్యటన ఉపన్యాసాలు

8-3-47 న నైజాం ప్రభుత్వ ప్రధాన మంత్రి సర్ మీర్జా సూర్యాపేటకు వచ్చినాడు. అతనికి ప్రభుత్వ తాబేదారులైన ఉద్యోగులు, వకీళ్లు, జమీందార్లు, పెట్టుబడిదార్లు స్వాగతం ఇచ్చారు. సాయంత్రము నాలుగు గంటలకు పోలీసు కాల్పులకు గురియైన బాలేముల గ్రామానికి సర్దార్ వెళ్ళారు. ప్రజలు తమ అసమ్మతి ప్రదర్శనగా "గోడలపై నిరంకుశ ప్రభుత్వం నశించాలి. నరహంతకా వెళ్ళిపో! అమరజీవి అనంతరెడ్డి జిందాబాద్! కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రమహాసభ జిందాబాద్!" మొదలయిన నినాదాలు వ్రాశారు. గ్రామంలో పోలీసు కాల్పులకు గురియైన వైతుసీరుల ఇండ్లకు మీర్జా వెళ్ళినాడు. కాని అసమ్మతి ప్రదర్శనగా ఆ కుటుంబాలు మీర్జాతో ఏమీ మాట్లాడలేదు. తదుపరి మీర్జా చిన్నముఖముతో సూర్యాపేట తిరిగివచ్చాడు. అదివరకే అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. దానికిండా ప్రభుత్వోద్యోగులు, జమీందార్లు, పెట్టుబడిదార్లు ఇంకా కొద్దిమంది ఇతర ప్రజలు గుమిగూడారు.

దేశముఖుల బాడీలు

దేశముఖు గావంజీ మాణిక్యాలరావు విజ్ఞప్తిచేస్తూ "గ్రామాల్లో ప్రజలు మాపై తిరుగుబాటుచేస్తూ మమ్ముల తరిమికొడుతున్నారు. మా ప్రాణ, మాన, ధనములకు రక్షణలేదు. ప్రభుత్వంవారు మాకు పూర్తిగా సహాయం చేయాలి" అని అన్నాడు.

మీర్జా జవాబిస్తూ "పరిస్థితులను పరిశీలిస్తే జమీందార్లది పెత్తందార్లదే లోపమున్నట్లుగా కానవస్తుంది. కాలాను గుణ్యంగా నడుచుకోవాలె. ప్రజలతో కలిసియుండాలె. అనవసరంగా మీవల్ల సర్కారు బద్‌నాం (అపఖ్యాతిపాలు) అయింది. మేమేమీ సహాయం చేయలేము. మీది మీరే జూచుకోవాలి" అని అన్నాడు. తెలంగాణా స్టేటుకాంగ్రెసు తరఫున వి. భాస్కరరావు ఒక మెమోరాండం ఇచ్చారు.

ప్రజల ఫిర్యాదు

ఇంకా కొందరు దరఖాస్తులివ్వబోగా స్థానిక పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా వాటన్నిటిని తనే ఇస్తానని పెత్తనంచేస్తూ జేబులో పెట్టుకున్నాడు. ఒక ముసలివాడు దరఖాస్తు ఇవ్వబోతే నానిని చావమోదారు. సూర్యాపేట కలాలీలు, లక్ష్మీకాంతరావు జమీందారు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దరఖాస్తులు పెట్టుకొన్నారు. ఈ దరఖాస్తులన్నిటినీ అవ్వల్ తాలూకార్ పదిహేను దినాలకు పరిష్కరిస్తాడని మీర్జా చెప్పినాడు.

మీర్జా సూర్యాపేటకు వస్తుండగా దారిలో పిల్లలమర్రి గ్రామంవద్ద కొంతమంది రైతులు స్త్రీలు, పురుషులు మోటారుకారుకు అడ్డంగా పడ్డారు. మీర్జా కారు దిగి "ఏం కావాలి?" చెప్పండి అనగా వారు "పిల్లలు కొబ్బరి పటేలు ఇబ్బంది పెడుతున్నాడు. మా భూములు లాక్కొని బందాయిచేసి మా పిల్లలను జైల్లో పెట్టించాడు. ఈ యిబ్బంది సమదూరం చేయాలె," అని అడిగారు.

మీర్జా సమాధానమిస్తూ ఇబ్బందులను విచారిస్తాను. మీ పిల్లలను విడుదల చేస్తాను." అని తప్పించుకున్నారు.

జమీందార్లకు హామీ

ఇలా ఎన్నో పలికాడు. ఆ రాత్రే ఎనిమిది గంటలకు ప్రభుత్వోద్యోగులు, జమీందారు చేసిన అల్పాహారవిందు సమావేశము జరిగింది. సూర్యాపేట దేశముఖు లక్ష్మీకాంతరావుతో ప్రత్యేకంగా మాటాడినాడు. ఈ రహస్య సమావేశములో జమీందారులకు గట్టి సహాయం చేస్తామని హామీ యిచ్చినట్టు తెలుస్తున్నది.

ఫిర్యాదు చేసినందుకు ప్రజలపై పగ

సూర్యాపేట పర్యటనకు సర్ మీర్జా ఇస్మాయిల్ విచ్చేసినప్పుడు ప్రజలు తమ కష్టముల దరఖాస్తుల రూపమున మొరపెట్టుకొనిరి. "మీ కష్టముల విచారించి తగు ఏర్పాట్లు గావించెదమని" మీర్జా ప్రజలకు వాగ్దానముచేసి వెళ్ళిపోయాడు. ప్రజలు యిచ్చిన దరఖాస్తులన్నీ తహసీల్ కచేరిలోనే యివ్వబడెను. దేశముఖులు కొందరు తమపై షికాయతు చేయబడిన దరఖాస్తులనకళ్ళు పేగేదార్ల ద్వారా సంపాదించుకొనిరి. ప్రభుత్వాధికారులు తమపై ఎవరెవరు ఏమని షికాయతులు చేసారో ఆ దరఖాస్తులలో చూచుకొని అట్టి వ్యక్తులపై కారాలు మిరియాలు నూరుచున్నారు. మీర్జా వాయిదాచేసిన ప్రకారము తాలూక్దారు మార్చి 15 వ తేదీనాడు సూర్యాపేటకు విచ్చేసినారు. చూడబోతే ఈవిచారణకన్నీ కల్లతురవడానికని కనబడుతుంది.

రాగిపాడు రైతుల విజయం

(8వ పేజీ తరువాయి)

తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న భూమి 100 యకరాలు. గ్రామ పెత్తందారేగాక, పోనుగంటి వెంకయ్య అనే అతడు దురాక్రమణ చేసిన భూమికూడా ఇందులోవుంది.

రిజర్వు పోలీసుల క్యాంపు

చందుపట్లలో ప్రజలు తమ భూములను స్వాధీనపర్చుకున్నారన్న సంగతి తెలియగానే రిజర్వు పోలీసులు లారీలను తీసికొనివచ్చారు. కార్యకర్తలకోసం తిరగటం కోసం మొదలుపెట్టారు. గ్రామంలో కార్యకర్తలు దాగియున్నారేమోనన్న అనుమానంతో కొన్ని వదిలేసిన ఇళ్లుకూడా సోదాలుచేశారు. కాని ఎవ్వరూ దొరకలేదు. చేయునదిలేక స్కూలులో మకాం వేసివున్నారు.

పోనుగోటి వెంకయ్య (వ్యతిరేకి) రిజర్వు సహాయంతో తను ఆక్రమించిన భూముల ధాన్యం కుప్పలను కొట్టించి ఇంట్లో పోసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.

రాగిపాడు

ఈ గ్రామంకూడా సూర్యాపేటతాలూకాలోనిదే. విశ్వనాథరావు ఇక్కడి పెత్తందారు. ప్రజలను ఎన్నోమాయోపాయాలద్వారా మోసగించి వందలాది ఎకరాల భూమిని దురాక్రమణచేసి స్వాధీనపర్చుకున్నాడు. తినటానికి తిండిలేక పండించుకోటానికి భూమిలేకుండా మలమల్ల మాడి చచ్చే [illegible] తికి రైతులను తెచ్చాడు. ప్రజలు [illegible] మహాసభద్వారా సంఘటితపడి [illegible] పర్యాయములు తమ భూములను [illegible] తిరిగి వాపసు ఇవ్వమని కోరారు. [illegible] పెత్తందారు ప్రజలు న్యాయంగా తమ భూములను ఇవ్వటానికి నిరాకరించాడు. పైగా మిలటరీ గ్రామంపై [illegible] చేయడానికి తోడ్పడ్డాడు.

పండించుకోటానికి భూమిలేక తినటానికి తిండిలేకుండా [illegible] చచ్చేదానికంటే తమగడ్డకోసం [illegible] దావటం మంచిదనుకున్నారు.

మార్చి 12 వ 4, 5 వందలమంది ప్రజలు ఎర్రజెండాలతో ప్రదర్శనం చేసికొంటూ పెత్తందారు తమనుంచి అన్యాయంగా లాక్కున్న భూములపై వెళ్ళారు. తమ తమ భూములను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఎర్రజెండాలను ఎగురవేశారు. "ప్రాణాలను మా భూములపై బలిదానమైనా చేస్తాం. కాని తిరిగి పెత్తందారును మా భూములపై కాలుకూడా మోపనివ్వం" అని ప్రతిజ్ఞ చేశారు.

వెలిదండ ప్రజల ప్రతిఘటన

వెలిదండ హుజూరునగర్ తాలూకాకు చెందిన గ్రామం. డిశంబరులో ఈ గ్రామంపై మిలటరీ దాడిచేసి 18 మందిని అరెస్టుచేసి క్రూరంగా హింసించింది. గ్రామ దోపిడీదారు ఒక్కంతుల మట్టయ్య మిలటరీ వెంటవుండి ఇల్లిల్లు తిరిగి ప్రజలను పట్టించాడు. దాడి జరిగిన మరునాటి రోజునుండి రౌడీలను వెంటబెట్టుకొని ప్రజలను దెబ్బలుకొట్టి లంచాలు వసూలుచేయ ప్రయత్నించాడు. కాని ప్రజలు లంచాలు ఈయలేదు. రత్తయ్య అనే షాహుకారు ఇల్లు తలుపులు పగలగొట్టి ఇనుపపెట్టె దోచాడు.

ఈ గ్రామానికి ప్రభుత్వం నాలుగు వేల సాముదాయక జరిమానా వేసింది. ఇది అదనుగా తీసుకొని ఈ గ్రామ శివారు-గ్రామాలైన కొత్తగూడెం కోనాయగూడెంలువెళ్ళి "మీకు జుల్మానా లేకుండాచేస్తాను, లెవీ లేకుండాచేస్తాను" అంటూలంచాలు గుంజప్రారంభించాడు.

వెలిదండ గ్రామస్థులనుకూడా ఇలాగే బెదరించి, లంచాలు వసూలుచేయాలని చూశాడుకాని ప్రజలు యెదిరించారు. సమీప గ్రామమైన చిల్కూరులో "పోలీసు కమీషనర్ (నాజింసాహెబు) మకాం వున్నాడు. మిమ్మల్ని రమ్మంటున్నాడు." అని ప్రజలను రావలసిందిగా కోరాడు మేము రాము పొమ్మని వారు జవాబిచ్చారు.

నిర్బంధవిధానం ఎంతో తీవ్రంగా ఉన్నా లెక్కచేయక తమ హక్కుల కోసం, తమ గడ్డకోసం పోరాటాలలో ముందుకువచ్చి జిల్లా రైతాంగానికి దాచవర, పత్తేపురం, తడకమళ్ళ ప్రజలు ఆదర్శప్రాయులయ్యారు.

ఆంధ్ర మహాసభ (సంఘం) వున్న గ్రామాలలో ప్రజలు సాధించుతున్న అఖండ విజయాలు చూచి సంఘాలు లేని గ్రామాలుగూడా అవి స్థాపించుకొన చూస్తున్నారు. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీలను నిషేధించినా, ఊరేగింపులు, సభలు జరపరాదని నిషేధాలున్నా లెక్కచేయకుండా ప్రజానీకం సంరంభంతో కదులుతూంది. ఎర్రజెండాలను గ్రామగ్రామాన తమ ఇండ్లపై కట్టుకుంటున్నారు. ఈ జాగృతి ఐక్య ప్రజాశక్తిముందు ఏ అవరోధాలూ నిలువజాలవు.

ప్రజల నోళ్లుకొట్టి ప్రభువులకు సన్మానాలు

యువరాజారాక సందర్భంలో నిర్బంధవసూళ్లు

బీరారు యువరాజా పర్యటనం చేస్తాడనిచెప్పి ఉద్యోగులు గ్రామపెత్తందార్లు అనేక దోపిడీలకు ప్రజలను గురిచేస్తున్నారు.

నల్లగొండతాలూకా పకిరెకల్లు గ్రామములో యువరాజ వస్తున్నారని, గ్రామ పటేలు పట్వారీలు స్థానిక వర్తకుల నుండి బలవంతంగా డబ్బువసూలు చేశారు. యువరాజా వచ్చినపుడు తన దయాళుత్వం ఒలకపోయడానికి, బీదల దానానికి అంటూ కొంతడబ్బు ప్రత్యేకించారు. 28-1-47 న నల్లగొండ తహశీల్‌దారు సుమారు 100 మంది వద్ద ఈ 'దానం' ముట్టినట్లు సంతకాలు తీసుకొని సగంమందికి మాత్రమే డబ్బు ఇచ్చాడు, తక్కినది జేబులో వేసుకున్నాడు.

అతనికంటె ఘనుడు

యువరాజా వచ్చినపుడు చాకలి మంగలి మాదిగలచే పనిచేయించుకున్నందుకు 12 రూపాయలివ్వమని తహశీల్‌దారు గిర్దావరుకు ఆజ్ఞాపిస్తే, అందులో సగం అతడుమింగబోయాడు, అంతా ఇస్తేగాని తీసుకోమని వారు నిరాకరించారు. ఇతడే హరిజనులచే డబ్బిస్తానని కట్టెలు కొట్టించుకొని తర్వాత డబ్బడిగితే కోర్టుకు ఎక్కండని దబాయించారు. ఈ గ్రామ నాయకులరెస్టయిన తర్వాత నేటివరకు గ్రామ పెత్తందార్లు, పోలీసులు 15 వందల రూపాయలు లంచాలు వసూలుచేశారు. చిట్యాల గ్రామంలో యువరాజా వస్తున్నారని మోటకు నాల్గు రూపాయల చొప్పున రైతులనుండి నిర్బంధంగా, గ్రామ పటేల్ పట్వారీలు వసూలుచేశారు.

ఒకప్రక్క యువరాజా రాకముందు "వెట్టి నిర్మూలించుతున్నాం" అంటూ ప్రభుత్వం కరపత్రాలు పంచిపెట్టింది. కాని ఆయన పర్యటనలోనే అధికారులు డబ్బు యివ్వకుండా కోళ్ళు, కోడిగ్రుడ్లు మేకలు నిర్బంధంగా వసూలుచేశారు. సరియైన కూలి ఈయకుండా దినాల పర్యంతం వెట్టి చేయించుకొని యువరాజాగారికి సన్మాన సన్నాహాలు చేశారు.

వరంగల్ జిల్లాకు యువరాజారాకకు నాందిగా, కొత్తగూడెం బొగ్గుగనులలో ఫిబ్రవరి 12 న సైనికదాడి సాగిందని పాఠకులకు తెలిసిన విషయమే. అట్టి యువరాజా రాకకు ఎలా ప్రజలనుండి డబ్బు పీడించి లాగారో చూడండి.

గార్ల జాగీరులో

యువరాజా వస్తున్నాడని డబ్బుకావాలని ప్రభుత్వాధికారులు, జాగీరుదారులు వర్తకులనుండి రైతులనుండి నిర్బంధంగా వేలకొలది డబ్బువసూలుచేశారు. "యువరాజాకు డబ్బెందుకు? బీదవాడా, బిక్కవాడా?" అని ప్రశ్నిస్తే జవాబు లేదు.

గార్ల జాగీరుమొత్తంమీద 18 వేల రూపాయలు వసూలుచేశారు. ఇవ్వలేని వారిని కూడా నిర్బంధించారు.

గార్లనుండి కలప తెచ్చుకోడానికి పోయిన గ్రామస్థుల బండ్లతో ఉద్యోగులు వెట్టి చేయించుకున్నారు. చేయ నిరాకరించినవారిని దెబ్బలుకొట్టారు.

డోర్నకల్‌లో చిన్నా పెద్ద వర్తకులకు సుమారు మూడువేల రూపాయలు ఈయాలని ఆజ్ఞ అయింది, ఇందులో రెండువేలు వారిచ్చారు. మిగతాది రైతులవద్ద వర్తకులు వసూలుచేయమని తహసీల్‌దారు ఆజ్ఞాపించాడు. కాని డోర్నకల్ రైతులు అలా ఈయనందున వర్తకులనుండే మిగతా ధనం కూడా తహసీల్దారు వసూలుచేశాడు.

ఖమ్మంలో 35 వేల రూపాయలు, ఇతర ప్రదేశాల్లో మరికొంత, మొత్తం లక్ష రూపాయలు వసూలుచేయడానికి ఏర్పాటు జరిగింది.

కాంగ్రెసు సమితి ఖండన

ఖమ్మం పట్టణ కాంగ్రెసు సమితి 3-3-47 న సమావేశమై ఖమ్మం వసూళ్ళవిషయమై ఒక ఖండనచేసింది. 35 వేల వసూలుచేయడానికి ఏర్పడిన ఆహ్వానసంఘ సభ్యులు "అధిక సంఖ్యాకుల స్వప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే మనుష్యులు" అని అన్నది. ఈ 35 వేల డబ్బును వెచ్చించడం "రాజ కుటుంబ ప్రతిష్ఠకు" గాని, "ప్రజలకు" గాని న్యాయం కలుగజేయుట లేదని ఖండించింది.

ఇంత డబ్బుతోనూ ఈ తతంగం వదలలేదు. ప్రతి గ్రామంలో రెండు గడమంచెలు 100 కోడిగ్రుడ్లు, 5 కోళ్ళు, 2 పోతుల చొప్పున గ్రామాధికారులు వసూలుచేస్తున్నారు.

గార్లలో వెట్టిచేయలేక కూలీలు పనికి రానిరాకరిస్తే గత్యంతరంలేక రోజుకు రూపాయి చొప్పున కూలీయిచ్చారు. కొందరు రైతులు వెట్టి బండ్లు కట్టవలసి వచ్చినా, మరికొందరు నిరాకరించారు. అప్పుడు బాడిగయిస్తామని బ్రతిమాలారు, అయినా వారు బండ్లుకట్ట నిరాకరించారు ఇలా అక్కడక్కడా కొందరు నిరోధించ గల్గినా మొత్తంమీద యువరాజా పర్యటన పేరుతో చాల దోపిడి జరిగింది.

గార్లలో ఇంత హడావిడిచేసి డబ్బు వసూలుచేసి చివరకు యువరాజాగారిలా దయచేయ్యరు—అని చల్లగా చెప్పారు. "అయితే మా డబ్బు ఎందుకు వసూలు చేశారు. నిజంగా యువరాజా వస్తాడని చేశారా? లేక అతని పేరు ఉపయోగించుకొని చేశారా?" అని ప్రజలు అడుగుతున్నారు. తమ డబ్బు వాపస్ చేయించవలసిందని కోరుతున్నారు.

కార్మికోద్యమం అణచుటకు కల్లోలాలను అధికారులు సృష్టించారు

కలకత్తా మతకలహాల తెర వెనుక గాథ

(మా విలేఖరి)

కలకత్తా, మార్చి 27

కలకత్తాలో మార్చి 26 న చెలరేగిన మత కలహాల వార్త చాలా అనుమానాలకు తావిస్తోంది. కొద్దిగంటల కాలంలో నగరం నగరం అంతా భయోత్పాతాలు కలిగించే పుకార్లతో నిండిపోయింది. గతంలో ఆగస్టులో కూడా ఈ విధమైన ఉద్రేకం చూడలేదు. మధ్యాహ్నం రెండుగంటల వేళకు ఖిద్రాపూర్, జోరాసాంకో ఠాణాలలో పోలీసులు కర్ఫ్యూ ప్రకటించారు. త్వరలోనే మరి మూడు ఠాణాలకు వ్యాపింపచేశారు. వ్యాపిస్తున్న వార్తల్ని, పోలీసుల హడావిడిని చూస్తే పట్టణంలో బ్రహ్మాండంగా హత్యాకాండ సాగిపోతూందనిపిస్తుంది. కాని, నిజానికి భయోత్పాదకరములయిన వార్తలే తప్ప పెద్ద కలహాలు ఏమీ కనపడలేదు. అక్కడక్కడా గూండాలు దొంగచాటుగా పొడిచిన పోట్లు, రాళ్ళు విసురుటలుమాత్రమే జరిగాయి. పట్టణ జీవితం అంతా స్తంభించి పోయినప్పటికీ చనిపోయినవారి సంఖ్య 8, గాయపడ్డవారి సంఖ్య 80 మించ లేదు. (ప్రభుత్వ లెక్కల ప్రకారం మరణించినది 8 గాయపడ్డది 60 మంది.)

అనుమానించతగిన సమాచారం

ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. సుహ్రావర్ది అసెంబ్లీలో మాట్లాడుతూ కలహానికంతకీ మూలం వేశ్యావాటికలో చంపివేయబడిన ఒక స్త్రీ, శిశువుల వార్తను తప్పు అర్థం చేసుకోవడమేనని, రెండు మతాలవారూకూడా దానిని మత హత్యగానే భావించారని, నిజానికి చంపినదీ, చంపబడినవారూకూడా ఒకే మతానికి చెందినవారని తెలుస్తూందని చెప్పారు. అసలీవార్త పత్రికలకిచ్చింది పోలీసులే. వారు వార్త ఇచ్చేటప్పుడే హంతకుడు హత్య చేయబడినవాళ్ళు ఒకే మతానికి చెందినవారనే విషయాన్ని చెప్పకుండా తొక్కిపట్టారు.

అదేరాత్రి మరోప్రాంతంలో ఒక రిక్షా లాగేవానితో ప్రయాణికులు ఘర్షణ పడ్డారు. వార్తపత్రికలకిచ్చి, వివరాలు తెలపకపోవడం వలన ఎంతో ఉద్రేకం ప్రజలలో కలుగడానికి కారణం అయింది.

హత్య జరిగింది తెల్లవారగట్ల 3-30 గం॥ వేళ. ప్రొద్దుటి రేడియోలో ఆవార్త వచ్చే య్యడం చూస్తే అనుమానం కలిగిస్తూనేవుంది.

కలకత్తా దక్షిణభాగంలో అసలు అలజడి కనిపించక పూర్వమే సైరెన్ పరికరాలతో పోలీసుదళం అప్పుడే అక్కడ ప్రత్యక్షం అయింది. "కలకత్తాలో కొట్లాటలు ప్రారంభమయినాయి. కొట్లు మూయండి." అంటూ ఒక జీప్‌కార్ నుండి ప్రచారం ప్రారంభమయింది. భయోత్పాతం వ్యాపింపచేయడానికి ఇదొక మంచిఎత్తు.

అనేక ప్రదేశాలలో పోలీసులు విలబడి ఇప్పుడు మార్గదారిని పొమ్మనడమో, వెనక్కి తిరిగి పొమ్మనడమో చేశారు. దీని వలన కొట్లాటలు వున్నాయనే భయం బాగా వ్యాపించిపోయింది.

శాంతి ప్రచారకులపై లాఠీలు

మతకలహం వార్త రాగానే సమ్మెలో వున్న పోర్టు-ట్రాంవే కార్మికులు హిందూ-ముస్లిములు దళాలుగా బయలుదేరి కిద్దర్‌పూర్‌లో శాంతి ప్రచారం ప్రారంభించారు. పోలీసులు వారివద్దనున్న కాగితాలు, జెండాలు లాక్కొని తరిమివేశారు.

అదే విధంగా ట్రాంవే, పోర్టు కార్మికులు హిందూముస్లింలుకలిసి డల్‌హౌసీ స్క్వేర్ ప్రాంతంలో సంయుక్త శాంతిదళంగా ఏర్పడి పనిచేస్తూంటే పోలీసులు లాఠీచార్జీ చేశారు.

మధ్య కలకత్తాలో మరొకచోట ఈ విధంగానే ప్రచారం చేస్తున్న వారిమీద ఒక దురంతకుడు దౌర్జన్యం చేయబోతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఆపారు. ఆసమయంలో వాడు జార విడిచినమాట ఆలోచనలో పెట్టవలసిందే. [illegible]

తెచ్చి వీళ్ళు మనకొంప ముంచబోతున్నారు." అన్నాడు.

మతకలహాల కారణంగా ట్రాంవే సమ్మె విరమించారని నగరం అంతా పుకారుగా వుంది. ఇది పచ్చి అబద్ధం. కొద్దిరోజులక్రితం బెంగాల్ ప్రభుత్వంలోని ఒక ఉన్నతోద్యోగి ఒక కార్మిక నాయకునితో ఇల్లా అన్నాడు.

"ఆగస్టు 16 లాంటి రోజులు రాగలవు జాగ్రత్త."

అదే ఆఫీసరు మరొక సందర్భంలో వ్యక్తిగత సంభాషణల్లో ఇల్లాఅన్నాడు: "ట్రాంవే సమ్మెయా? మా అసలు ఆయుధాన్ని ఇంకా ఉపయోగించలేదు."

ఇవన్నీ కలిపి చూస్తే కలహకారణాల విషయం చాల అనుమానాస్పదంగా వుంది. పంజాబు దినం, పాకిస్తాన్ దినం శాంతంగా జరిగిపోయినాయి. కాని, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిలు సర్వవ్యాప్త సమ్మె నిర్ణయించిన తేదీకి సరిగ్గా ఒకరోజు ముందు ఈ కొట్లాటలు రావడం చాల ఆశ్చర్యంగా వుంది.

రెండునెలలనుండి జరుగుతూన్న ట్రాంవే కార్మికుల సమ్మె

మార్చి 20 తో ట్రాంవే కార్మికుల సమ్మె ప్రారంభమై 2 నెలలు ముగిసింది. కనీస వేతనాలు, బోనసు కోరుతూన్న కార్మికుల కోరికలను నిరాకరిస్తూన్న తెల్ల యజమానులమొండితనాన్ని అన్నిపార్టీలవారూ ఖండించారు. డిస్మిస్ నోటీసు ఇచ్చినా 8 వేలమంది హిందూ-ముస్లిం కార్మికులు చెక్కు చెదరకుండా నిలబడ్డారు. పైగా నగరంలోని ప్రజాపీఠం మార్చి 20 వ తేదీన ట్రాం డిపోల ముందు ప్రోగుపడి కంపెనీ ఆట కట్టించారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. 40 మందిని అరెస్టుచేశారు. సోమనాథలహిరీ, అబ్దుల్ మోమిన్‌లాంటి ప్రధాన నాయకుల్ని అరెస్టు చేస్తే కార్మికులు లొంగిపోతారని తెల్ల యజమానులు మొదట ఎత్తినఎత్తు విఫలమయింది. మార్చి 20 న ట్రాం డిపోలు తెరచి ప్రజలను-కార్మికులను విడదియ్యటానికి చేసిన ప్రయత్నమూ విఫలమయిపోయింది. పైగా బెంగాల్ కార్మికవర్గం అంతా ట్రాంవే కార్మికులకు సామభూతిగా మార్చి 28 న సర్వవ్యాప్తసమ్మె చేస్తామన్నారుకూడా. ఆ ప్రమాదాన్ని తప్పించుకొనేటందుకై తెల్లవుద్యోగులు జాగ్రత్తగా ఆలోచించి ఈ మతకలహాలను రేగగొట్టారు.

కొట్లాటల పరిస్థితి

సరిహద్దు రాష్ట్రంలో

పెషావరు, మార్చి 28

ఒక్క కోహాట్‌లోతప్ప రాష్ట్రం అంతా శాంతంగా ఉన్నట్లు సరిహద్దు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కోహాట్‌లో రెండు ముస్లిం పార్టీల మధ్య తగవు వచ్చి కొట్లాట జరిగింది. ఫలితంగా ఖాన్ సాహెబ్ గుల్ (సరిహద్దు రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు)కు గాయాలు తగిలి హాస్పిటలుకు చేర్చబడ్డారు.

మర్దాన్ అనే చోట నిషేధాజ్ఞలను ధిక్కరించినందుకై ప్రజాసమూహం మీద పోలీసులు బాష్పవాయువు నుపయోగించి, లాఠీఛార్జీ చేశారు.

ఢిల్లీలో

న్యూఢిల్లీ, మార్చి 28

నేటి సాయంకాలంవరకూ ఢిల్లీలో ఏ విధమైన కల్లోలమూ జరగలేదు. దుకాణాలు తెరవబడినాయి. పోలీస్‌కావలా సాగుతోంది.

బెనారెస్‌లో

బెనారెస్, మార్చి 28

పట్టణంలో పరిస్థితు చక్కబడుతూండడం వలన కర్ఫ్యూ గంటలకు రేపటినుంచి తగ్గిస్తారు. ఇకముందు సాయంకాలం 7 గంటల నుంచి ఉదయం 6-30 వరకూ వుంటుంది.

కాంగ్రెసు ప్రభుత్వాన్ని కంగారుపెట్టదలచలేదు

ప్రకాశంగారి నేరారోపణలమీద లేబరు కాంగ్రెస్ నాయకులు

మద్రాసు, మార్చి 28

అసెంబ్లీలో తమ రాజీ కారణాలు చెబుతూ కాంగ్రెస్ నాయకులే సమ్మెలు తెచ్చి తమ్ము కలగించుదురదాచారని ప్రకాశం గారు చెప్పిన మాటలను ఖండిస్తూ కోయంబత్తూర్ టెక్స్‌టైల్ లేబర్ యూనియన్ ఉపాధ్యక్షులు ఆర్. కుప్పుస్వామి ఎమ్. ఎల్. ఏ. ఒక ప్రకటన చేశారు. దానిలో కాంగ్రెస్ మంత్రివర్గాన్ని ఇబ్బందిపెట్టకుండా యజమానులతో గోష్టులు జరిపి కార్మికులకు రాజీ కుదిర్చేటందుకై సమ్మె తేదీలను కాస్త రాజినామా పనే పదే వాయిదా వేశారని, అలాగ చేయడం వలన కార్మికులు రాజీ ప్రయత్నాలమీద నమ్మకం కోల్పోయే స్థితి వచ్చిందని చెప్పారు.

తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో కార్మిక శాఖ చూస్తున్న ఆర్. వెంకట్రామన్ కూడా ప్రకాశంగారి నేరారోపణను ఖండిస్తూ, సమ్మెలు తెచ్చేముందు, తప్పనిసరియై తెచ్చినాక గాను ఎంత జాగ్రత్తగా పికెటింగ్ అవేదికూడా జరక్కుండా ఎలా పనిచేస్తున్నదీ వివరించాడు.

బర్మా ఆయిల్ కంపెనీ కార్మికుల సమ్మె

ఇంతవరకు పరిష్కారం కుదరలేదు

రంగూన్, మార్చి 27

రంగూన్ సమీపంలోవున్న డున్నీదా కర్మాగారంలోని బర్మా ఆయిల్ కంపెనీ కార్మికుల బైగాఇంపు సమ్మెను ప్రభుత్వం ఇంతవరకు పరిష్కరించలేకపోయింది. ఇది ఇంకా [illegible] రోజులు సాగితే బర్మా అంతటా రహదారి [illegible] నిలిచి [illegible] ప్రమాదం వుంది. విద్యుత్ సరఫరా ఆగిపోతుంది.

బ్రిటిష్ కంపెనీలకు లొంగిపోతూన్న తమ నీతిని కప్పిపుచ్చుకొనేటందుకై బర్మా తాత్కాలిక ప్రభుత్వంలో పరిశ్రమ శాఖ మంత్రి మాంగ్ బా ఖైన్ దీనికంతకూ కమ్యూనిస్టులే కారణమనీ, ఎన్నికలు జరగకుండా చేయడానికి ఈ పని చేస్తున్నారనీ నేరారోపణ చేస్తున్నాడు.

[illegible]వాడ ఫిర్కాలో తిండికొరత

ఫిర్కా సప్లయిఆఫీసరుఅసమర్థత

పరవాడ, మార్చి 22

అనకాపల్లి తాలూకా పరవాడ ఫిర్కాలో నాలుగువారాలనుండి రేషన్ డిపోలలో సరిగ్గా గింజలు దొరకక ప్రజలు తిండికోసం నానాయిక్కట్లు పడుతున్నారు. ఇందువిషయమై ఫిర్కా సప్లయి ఆఫీసరు ఏమాత్రము శ్రద్ధ వహించడంలేదు. 9 వ తేదీతో ప్రారంభమైన వారానికి పాయకరావు పోలంగి గ్రామానికి బియ్యంకూడ యివ్వలేదు. ఆ వారమంతా ఆ గ్రామంలో పేదలు పస్తులతో కాలంగడిపారు. రెండోవారంకూడ పూర్తికావస్తున్నా యిప్పటికీ గ్రామానికి కోటా రాలేదు.

సప్లయి ఆఫీసరు వారంలో రెండురోజులు మాత్రమే పరవాడలో ఉంటాడు. మిగతా రోజులు అనకాపల్లిలోనే మకాం పెట్టారు. ఇంటి [illegible] పిల్లలుకూడ ఇండెంట్లు తెచ్చుకోడానికి [illegible] నడుస్తున్నారు. అసలే కొరత ప్రాంతమయిన ఈ ఫిర్కాలో నాలుగువారాల నుండి సరిగా గింజలు అందకపోవడానికి సప్లయి ఆఫీసరు అసమర్థతే కారణం. ప్రభుత్వం వెంటనే ఫిర్కాలోని అన్నిడిపోలలోను [illegible] ధాన్యం విల్వచేయించి సప్లయి ఆఫీసరుపై తగుచర్య తీసికోవాలని [illegible] గారు వ్రాస్తున్నారు.

సరిహద్దు తెగల నాయకులు

సామ్రాజ్యవాదుల చేతిలో వున్న మరొక ఆయుధం

పెషావర్, మార్చి 27

ఖైబర్ కనుమయొక్క తూర్పుభాగంలో వున్న జమ్రూ అనేచోట జిర్గా (ప్రతినిధుల సభ) సాంవత్సరిక సమావేశం సరిహద్దు రాష్ట్రగవర్నరు అధ్యక్షతను జరిగింది. ఖైబర్ కనుమలోవున్న తెగలనాయకులు, కేవలం బ్రిటిష్ తొత్తులు ఈ సభకువచ్చారు.

జిర్గాకు వచ్చిన తెగలనాయకులు గవర్నరుకు ఒక మెమోరాండం ఇచ్చారు. అందులో వారు ముఖ్యంగా కోరినవి.

1. బ్రిటిషువారు భారతదేశం వదిలిపోయేటప్పుడు ఖైబరుకనుమను సరిహద్దు తెగల ప్రజలచేతిలో పెట్టిపోవాలి.

2. తమయిష్టంలేనిదే తమరినిభావిభారత రాజ్యాంగానికి వప్పచెప్పరాదు.

మెమోరాండమునకు సమాధానమిస్తూ గవర్నరు ఖైబరుకనుమ మీదేనని వుల్లి చేశాడు, [illegible] లోభారతప్రభుత్వంతో [illegible] హక్కు వుందన్నాడు. [illegible] భృత్యులయిన కొండజాతి [illegible] లేని కోరికలకు తాళంవేస్తూ [illegible] నిజమైన శాంతి దూతలా [illegible] "భారతదేశం కష్టదశను గడి[illegible] సమయంలో వారితో కలిసి [illegible] హితబోధ చేశాడు.

తర్వాత ఈ జిర్గా రెండు తీర్మానాలు [illegible]

1. పాకిస్థాన్ ఒక జాతీయ [illegible] అది శాంతి పద్ధతులపై లభించ[illegible] వ్యాలకు దిగుతామని ఒక తీర్మానం.

2. సఫేర్ కమిటీ [illegible] ప్రాంతాలకు రాకూడదని, వస్తే [illegible] దని రెండో తీర్మానం.

తర్వాత సభ ముగిసింది.

కట్టెల వర్తకులకు రెండుపాళ్ళ లాభాలు

కర్నూలులో కట్టెలవిక్రయపద్ధతి

కర్నూలు, మార్చి 22

కొత్తఏర్పాట్ల ప్రకారం కర్నూలు పట్టణంలోని కట్టెల హోలుసేలు వ్యాపారమంతా హోలుసేలు కో-ఆపరేటివ్‌స్టోర్సుకు ఇవ్వబడింది. కట్టెలధర క్రిందివిధంగా నిర్ణయించారు.

1 టన్నుకట్టె యఫ్. ఓ. ఆర్ కర్నూలుడెలివరీ	27-0-0
లాభం	1-0-0
ఆదుదల	2-8-0
స్టేటుటాక్సు	0-4-6
హోలుసేలుస్టోర్సు రిటయిల్లరుకు అమ్మేరేటు	30-12-6
రిటైలరు లాభం	1-3-6
రిటైలరు ప్రజలకుఅమ్మేధర టన్ను 1కి	32-0-0

ప్రస్తుత పద్ధతిప్రకారం హోలుసేలు స్టోర్సుకి స్టోకుచేయాల్సినఅవసరంలేదు, అమ్మకం బాధ్యతకూడాతీసుకోదు. కంట్రాక్టరు కర్నూలుకు కట్టె తీసుకొచ్చి టన్ను 1కి 27-0-0 లకు ఇస్తారు. వెంటనే వచ్చినది వచ్చినట్లురిటైలర్లకుపంచుటకు కో-ఆపరేటివ్ స్టోర్సు టన్ను 1కి రు. 3-12-6 లాభం, తీసుకుంటూ డిపోలో కట్టెనుంచి అమ్మకపు బాధ్యత వహించే రిటైలర్లకు రూ. 1-3-6 మాత్రమే గిడుతుంది. కర్నూలు పట్టణంలో కట్టెల సంరక్షణకి ప్రత్యేకంగా ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు. ఆతనికి ఈ బాధ్యత వప్పగిస్తే ప్రజలకు టన్నుకు రు. రు. 3-12-6 తక్కువకు కట్టె దొరుకుతుంది.

ఈవిధంగా రెండు పాళ్లు లాభాలు గుంజటం మానేసి ప్రజలకు ఇంకా తక్కువ ధరకు కట్టె సప్లయిచేసే విధానం అవలంబించాలని సి. హనుమంతరావుగారు వ్రాస్తున్నారు.

దొంగ వ్యాపారి పట్టుబడ్డాడు

భీమవరం, మార్చి, 22

భీమవరం గ్రామస్తుడు పూసల సీతారామయ్య కృష్ణాజిల్లానుంచి కొబ్బరినూనె, పెసలు, కందులు, పులవలు, దొంగచాటుగా తెచ్చి మోరి, పాతపాడు సంతలలో అమ్మి మిగిలిన సరుకు భీమవరం తీసుకొనివచ్చాడు. మార్చి 18వ తేదీన బత్తె మునలయ్య అనే అతని నావమీద సుంచిసరుకు దించుచుండగా స్థానిక పోలీసులు పట్టుకొన్నారు. 5 డబ్బాల కొబ్బరినూనె, 2 పెసల బస్తాలు దొరికాయి. పోలీసులు నేరకు స్వాధీనము చేసుకొని, అతన్ని జైలులోపెట్టి తర్వాత జామీనుమీద విడుదల చేసినారని బి. సత్యనారాయణరాజు గారు వ్రాస్తున్నారు.

సైంటిఫిక్ కంపెనీలో కార్మికునికి ప్రమాదం

మరుగుతున్న లోషన్ పడినందున

బందరు, మార్చి [illegible]

వలందపాలెం కాపురస్తుడు [illegible] కృష్ణమూర్తి అనే కార్మికుడు [illegible] కంపెనీలో పనిచేస్తూ వుండగా, [illegible] తేదీ సాయంత్రం 3-30 గంటలకు [illegible] కాగుతున్న లోషన్ పడి మెడ, [illegible] కాలిపోయింది. సాయంత్రం 8 గం[illegible] గవర్నమెంట్ హాస్పటల్‌లో చేర్చబడినాడు. [illegible] అవసరివెలతోకూడా నేషనల్ [illegible] కంపెనీలో ఒక కార్మికుడు, వలసల [illegible] తున్న హౌసిడ్‌లో పడిపోయి చనిపోయిన సంగతి ప్రజాశక్తి పాఠకులకు విదిత[illegible]

అంటువ్యాధుల నివారణ

రచన :

డాక్టర్స్ మరంగంటి శేషాచార్యులు

కుప్పా వెంకటరామశాస్త్రి

వెల : అరణా[illegible]

దేశంలోని కరువు కాటకాల[illegible] ప్రజల ఆరోగ్యం విపరీతంగా క్షీణించి[illegible] మలేరియా, కలరా టైఫాయిడ్, [illegible] మొదలైన అంటువ్యాధులు వ్యాపిస్తు న్నాయి. వైద్యసౌకర్యాలు లేకపోవడం యీ అంటువ్యాధుల్ని అరికట్టే పద్ధతులు తెలియకపోవడం, నీటివ్యాప్తికి యింకా అవకాశాన్నిస్తుంది. ఈపుస్తకం అంటు వ్యాధుల పుట్టుకనూ, స్వభావాన్నీ, వాటిని అరికట్టడానికి ప్రజలకు అందుబాటులో వుండే సాధనాలను, తేటతెల్లంగా తెలియజేస్తుంది. ప్రతియింటా వుండవలసిన పుస్తకం.

కొద్ది ప్రతులుమాత్రమే వున్నాయి. త్వరపడండి.

ప్రజాశక్తి ప్రచురణాలయం, మొగల్‌రాజపురం, బెజవాడ.

హిగిన్ బాథమ్స్‌లో "ప్రజాశక్తి"

బెజవాడ, గుంటూరు, గుడివాడ, ఏలూరు, గోదావరి, సామర్లకోట, ఒంగోలు, గూడూరు, గుంటకల్, రేణిగుంట, రైల్వేస్టేషనులలో హిగిన్‌బాథమ్సు పుస్తకాలషాపులలో "ప్రజాశక్తి" పత్రిక అమ్మబడును. పాఠకులు గమనించప్రార్థన. —మేనేజరు

డచ్చి ఇండొనీషియా ఒడంబడిక

స్వాతంత్ర్య సాధనకు ముందడుగు మాత్రమే అని ఇండొనీషియా నాయకుల వ్యాఖ్య

మొన్న 25 వ తేదీన డచ్చి, ఇండొనీషియా ఒడంబడికపైని యిరుపక్షాల ప్రతినిధులూ సంతకాలు పెట్టారు.

1946 నవంబరు మాసంలో డచ్చి, ఇండొనీషియా రాయబారులు చెరిబాన్ అనేచోట సమావేశమై, సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపుల ఫలితంగా యిప్పటి ఒడంబడిక ముసాయిదా తయారయింది. దీనిలోని షరతులు యివి:

1. జావా, మదుర, సుమిత్రాదీవులలో ఇండొనేషియా రిపబ్లిక్ ప్రభుత్వాన్ని డచ్చి ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇందులో ఇప్పుడు మిత్రరాజ్యసేనలుగాని, డచ్చి సేనలుగాని ఆక్రమించిన ప్రాంతాలను పరస్పర సహకారంద్వారా, క్రమంగా రిపబ్లిక్ ప్రాంతంలో చేర్చబడాలి. ఈపని 1949 జనవరిలోగా జరగాలి.

2. డచ్చి ప్రభుత్వమూ, రిపబ్లిక్ ప్రభుత్వమూ కలసి, ఫెడరల్ పద్ధతిలో, యునైటెడ్ స్టేట్సు అఫ్ ఇండొనేషియా అనే ప్రభుత్వాన్ని త్వరలో స్థాపించాలి.

3. యునైటెడ్ స్టేట్సు అఫ్ ఇండొనేషియాలో డచ్చి ఈస్ట్ ఇండీసులోని ప్రాంతాలన్నీ చేరాలి. కాని ఏ ప్రాంతాలలోని ప్రజలైనా ఇష్టపడకపోతే వారు రిపబ్లిక్కు, డచ్చి ప్రభుత్వాలతో ప్రత్యేక సంబంధం ఉంచుకోవాలి.

4. ఇండొనేషియా సంయుక్తరాష్ట్రాలలో రిపబ్లిక్కు, బోర్నియో, గ్రేట్ ఈస్ట్ చేరుతాయి. రాజధాని విషయం వారు ఆలోచించుకోవచ్చు.

5. ఈ సంయుక్తరాష్ట్రం రాజ్యాంగాన్ని రిపబ్లిక్కు, మిగత భాగాల ప్రభుత్వాలు నామినేట్ చేసిన ప్రతినిధులతో ఏర్పడిన ప్రజాపరిషత్తు నిర్ణయిస్తుంది. ఈనామినేషన్ల విషయంలో ఎవరెవరెలా ప్రాతినిధ్యం వహించాలన్నది రిపబ్లిక్కు, డచ్చి ప్రభుత్వం, వీనిలో [illegible] ప్రాతినిధ్యంగల ఇతర ప్రజలు కలిసి ఆలోచించి చెయ్యాలి.

6. ఇక ఇండొనేషియా హాలెండు ప్రభుత్వాలు కలిసి నెదర్లాండ్సు యూనియన్ అనే ప్రభుత్వాన్ని ఏర్పరచాలి. ఇందులో ఒకటి: డచ్చి సామ్రాజ్యం - సూరినామ్ కురకావ (అంటే దక్షిణ అమెరికా మొదలు తూర్పున వున్న డచ్చివలసలు హాలండు, కూడా) హాలెండుతో - రెండు: ఇండొనేషియా సంయుక్తరాష్ట్రం ప్రభుత్వం చేరాలి. కాని హాలెండు ప్రభుత్వం సూరినామ్ కురకావాలతో ఇంకొకవిధమైన సంబంధాలు పెట్టుకోవడానికి ఏమీ ఆక్షేపణ ఉండకూడదు.

7. ఈ యూనియన్ ప్రభుత్వసంస్థలు ఏర్పడాలి. వానిని ఇండొనేషియా డచ్చి ప్రభుత్వాలు కలిసి ఏర్పరుస్తాయి. విదేశాంగ కార్యాలు, రక్షణ, అవసరమైనంతవరకు ఆర్థిక కార్యాలు, ఇక సంస్కృతి ప్లానింగు మొదలైనవన్నీ ఉమ్మడిగా చూడాలి.

8. ఈ ఉమ్మడికార్యాలన్నీ ఈ యూనియన్‌కు అధిపతి అయిన రాణిగారిచేతిలో ఉంటాయి. వీనికి సంబంధించిన ఉత్తర్వులు రాణి (రాజ) పేర యూనియన్ ప్రభుత్వం ప్రకటిస్తుంది.

9. ఇండొనేషియా - డచ్చి యూనియన్ రాజ్యాంగంలో రెండుపార్టీల హక్కులకు ప్రత్యేక రక్షణలు కల్పింపబడతాయి. రెండు ప్రాంతాల ప్రజలకుపౌరహక్కు ఉంటుంది. ఒకవేళ ఏ విషయంలోనైనా రెండు పార్టీలకు సమాధానం కుదరకపోతే, ఏం చేయాలనేది కూడ అందులో ఉంటుంది.

10. ఈ నిబంధనలను, ఇండొనేషియా సంయుక్త రాష్ట్రం ప్రతినిధులు, హాలెండు ప్రభుత్వ ప్రతినిధులు కలిసిన పిదప తయారు [illegible].

11. ఇండొనేషియా సంయుక్తరాష్ట్రం ప్రభుత్వాన్ని, నెదర్లాండ్సు ఇండొనేషియా యూనియన్ ప్రభుత్వాన్ని 1949 జనవరి 1 లోగా ఏర్పరచేందుకు పనిచెయ్యాలి.

12. రిపబ్లిక్ ప్రాంతంలోని ఇండొనేషియాకు చెందని విదేశీయుల హక్కులను పునరుద్ధరించి వారి ఆస్తిపాస్తులను తిరిగి ఇప్పించేందుకు వెంటనే డచ్చి ప్రభుత్వం, రిపబ్లిక్కు కలిసి సంయుక్తకమిటీని వెయ్యాలి.

13. వెంటనే రెండు ప్రభుత్వాలు తమ సైన్యాలను తగ్గించుకోవాలి. ఇద్దరు ఈవిషయంలో కలిసి ఆలోచించాలి.

14. ఈ ఒడంబడికలో విభేదాలేర్పడితే పరిష్కారసంఘం ద్వారా తీర్చుకోవాలి. ఆ పరిష్కారసంఘం ఇద్దరూ కలిసి ఏర్పరచాలి. దాని అధ్యక్షుడు వేరే దేశీయుడుగా ఉండాలి. అదీ కుదరకపోతే అంతర్జాతీయ కోర్టు అధ్యక్షుడికి ఇది అప్పగించాలి.

ప్రజాపక్షాల ఆమోదం

ఇండొనీషియా ప్రజాప్రభుత్వం [illegible] పాల్గొంటున్న సోషలిస్టు, కమ్యూనిస్టు మొ[illegible]లయిన పక్షాలన్నీ దీనిని ఆమోదించా[illegible]. ఇండొనీషియా జాతీయ వాంఛలను [illegible] నెరవేర్చుతూందన్న భ్రమతో కాదు వా[illegible] దీని నామోదించింది. సంపూర్ణ స్వాతంత్ర్య సాధనకూ, ఇండొనీషియా ప్రజలం[illegible] ఐక్యతకు ఇదొక ముందడుగు అన్న అం[illegible]తోనే దీని కంగీకరించారు.

ముసాయిదా ఒడంబడికను ఇండొనీషియా ప్రజలకు వివరిస్తూ ఇండొనీషియా సమాచారశాఖ మంత్రి 1946 నవం[illegible] [illegible] న ఒక ప్రకటన చేశారు. "ఈ ఒడం[illegible]క అమలులోకి వస్తే ఇతర ప్రపంచంతో [illegible] వేరుగా సంబంధం ఏర్పడు[illegible]. దా[illegible]తో స్వాతంత్ర్య పోరాటం [illegible] విజయం సాధించడానికి ముఖ్యమైన [illegible] ఎక్కువ అవకాశాలేర్పడుతాయి" అని [illegible]న్నారు.

ఇండొనీషియాపై డచ్చి సామ్రాజ్యం [illegible] సంపూర్ణాధిపత్యం పోతూందని [illegible]డులోని అభివృద్ధినిరోధక వర్గాలవారు [illegible] ప్రారంభించారు. వీరి వ్యతిరేకతను [illegible]ంగా తీసుకొని డచ్చి వలసదేశ మంత్రి [illegible]లో డిసెంబరు 17 న ఒక ప్రకటన [illegible]. "నెదర్లాండ్సు యూనియన్‌లో" అని [illegible]డిక షరతులో ఉన్నమాటలకు "డచ్చి [illegible]మ్రాజ్యంలో" అని నిర్వచనం చెప్పారు. [illegible]గా ఏర్పడే రాజ్యాంగం ఒక ఫెడరేషన్‌గా [illegible]ంది అన్నారు. ఒడంబడిక సారాంశానికి [illegible] నిర్వచనం పెద్దదెబ్బ. ఈ నిర్వచనాన్ని [illegible] నీషియా ప్రభుత్వం ఖండించింది. [illegible] అవకాశంగా తీసుకొని డచ్చి మిలిటరీ [illegible] తిరిగి దురాక్రమణకు తలపడ్డాయి. [illegible]ండులోని కమ్యూనిస్టుపార్టీ, కార్మిక [illegible]మమూ, ఇతర అభివృద్ధికర వర్గాలూ [illegible]నిని ఖండిస్తూ ఆందోళన జరిపాయి.

చివరకు డచ్చి ప్రభుత్వం దిగిరాకతప్పింది కాదు. మొదటిముసాదాపై సంతకాలు పెట్టడానికి అంగీకరించింది.

నూతన యుగోదయంపట్ల ఆశలు కలుగుతున్నాయని షారీర్

మొన్న సంతకాలు జరిగిన తరువాత షారీర్ ఇలా అన్నారు:

"ఈ సంతకాలతో ఇండొనీషియా పరిస్థితులు చాలవరకు చక్కబడగలవు. కాని, ఇండొనీషియా ప్రజల్లో అపోహలూ, అనుమానాలూ ఇంకా చాలవరకు లేకపోలేదు. అయినా, ఈ సంతకాలతో, నూతన యుగోదయం పట్ల ఆశలు కలుగుతున్నాయి. మా భవిష్యదభ్యుదయానికి దీనిని మొదటిమెట్టుగా పరిగణిస్తున్నాము"

జర్మనీ శాంతి ఒడంబడికపై మాస్కో చర్చలు

జర్మనీతో శాంతిఒడంబడికను నిర్ణయించడానికి ఈ నెల పదవ తేదీనుండి మాస్కోలో విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతూంది. ఇంతవరకు ముఖ్యంగా జర్మనీని మిలిటరీ రహితంచేయడం, నాజీతాన్ని నిర్మూలించడం గురించీ, ప్రజాతంత్ర పునర్నిర్మాణాన్ని గురించి చర్చలు సాగాయి. నూతన ఆర్థిక నిర్మాణం గురించీ, యుద్ధనష్ట పరిహారాన్ని గురించికూడా తీవ్ర చర్చలు జరిగాయి.

జర్మనీని మిలిటరీ రహితం చేయడం గురించిన చర్చల్లో బ్రిటిష్ ఆక్రమిత మండలంలో 80 వేలమంది జర్మన్ సైనికులూ, అమెరికా మండలంలో 8 వేలమంది ఇంకా సైనిక దళాలుగానే వున్నారన్న విషయాన్ని బయటపెట్టేలాచేశాడు మాలొటావ్. వీటి నింకా ఇలాగే వుంచితే తమ పరువు దక్కదని గ్రహించి, వాటిని వెంటనే రద్దుచేయడం గురించి ఉత్తరువు లిస్తున్నామని అమెరికా మంత్రి మార్షలూ, బ్రిటిష్ మంత్రి బెవినూ ప్రకటనలు చేశారు.

సోవియటుకు నష్టపరిహారం తగ్గించుటకు బ్రిటన్ అమెరికాకుట్ర

ఇక యుద్ధనష్టపరిహారం గురించి జర్మనీ మొత్తం రెండువేలకోట్ల డాలర్లు ఇచ్చుకోవాలని, అందులో సగం ఒక్క సోవియటుకే చెందాలని లోగడ అగ్రరాజ్యాలు నిర్ణయించాయి. ప్రస్తుత పారిశ్రామికోత్పత్తిలో నుంచి కూడా యుద్ధనష్టపరిహారంకింద కొంత ఇచ్చుకోవాలని క్రిమియానిర్ణయాల్లోస్పష్టంగా ఉందని మాలొటావ్ బయటపెట్టాడు. దీనిని తిరస్కరించుకొనే ఫ్రాన్సు, రూర్ బొగ్గు ఉత్పత్తిలోనుంచి తమకు కొంతసప్లయిచేయవలసిందని కోరుతూంది.

పడమటి జర్మనీలోని పరిశ్రమలనన్నిటినీ తమ గుత్తఅధికారంకిందికి తెచ్చుకొంటున్న బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలు, రెండువేల కోట్ల డాలర్ల నష్టపరిహారం చాల హెచ్చనీ, దానిని తగ్గించాలనీ, ప్రస్తుత ఉత్పత్తిలోనుంచి నష్టపరిహారం ఇవ్వడం తగదని [illegible]న్నాయి.

దీనిలోని అసలు రహస్యాన్ని [illegible] పత్రిక మొన్న బయటపెట్టింది. [illegible] అమెరికాలు వివిధరూపాల్లో ఇప్పటికే [illegible] వేయికోట్ల డాలర్లను దోచుకున్నా[illegible] తెలిపింది.

"ఫ్రాన్సుపట్లమాకెంతో సానుభూతి [illegible] కాని, రూర్ బొగ్గు విషయంలో [illegible] కోరికను అంగీకరించలేక పోతున్నం[illegible] ఎంతో విచారిస్తున్నామంటూ" బెవిన్ [illegible] ఏడుపు ఏడ్చారు.

జర్మనీని ఆర్థికంగా ఏక ఖండంగా [illegible] చేయాలన్న సోవియట్ నిర్ణయాన్ని మాలొ[illegible]టావ్ సమావేశం ఎదుటపెట్టాడు. బ్రిటన్ అమెరికాలు తమ తమ అధీన మండలా[illegible] ఒక కూటమిగా ఏర్పరచుకొని, ఇతర [illegible] వీటితో సంబంధం లేకుండా చేయడం [illegible]యానికి వ్యతిరేకంఅన్నారు. కాబట్టి ఆ కూ[illegible]మిని రద్దుచేయాలని మాలొటావ్ [illegible]దారు.

వెనుక జర్మనీ మిలిటరీ వ్యాపారాలన్నిటికీ వెన్నెముకగానుండిన రూర్ రాష్ట్రాన్ని నాలుగు రాజ్యాల సంయుక్త కంట్రోలు క్రింద ఉంచాలని కూడా సూచించారు. రెండవ సూచనను ఫ్రాన్సుకూడా బలపరిచింది.

బ్రిటన్, అమెరికాలు ఈ రెండు సూచనలనూ వ్యతిరేకించారు. జర్మనీని [illegible] ఖండంగా నిర్మించడానికి తమకు అంగీకా[illegible]మైన ఒడంబడిక కుదిరేవరకు ఈ కూటమి ఉండవలసిందే అన్నారు. అంతవరకు రూర్ రాష్ట్రం, ఇప్పటిలాగే ఒక్క బ్రిటన్ చేతిలో ఉండవలసిందే అన్నారు.

పునర్నిర్మాణానికి ప్లానులు

ఈ చర్చలు చాలవరకు సాగిన తరువాత జర్మనీ పునర్నిర్మాణానికి మాలొటావ్ ఒక ప్లానూ, బెవిన్ ఒక ప్లానూ సమావేశం ఎదుటపెట్టారు.

మాలొటావ్ ప్లానులో ముఖ్యాంశాలు:

రాజ్యాంగయంత్రం ప్రజాతంత్రయుతంగా ఉండాలి. ప్రభుత్వ నిర్వాహణ సంస్థలను సమోజన వోటింగుద్వారా నిర్మించాలి.

రాష్ట్ర శాసనసభలను తిరిగి నెలకొల్పాలి. నేరుగా ప్రజలచేత ఎన్నుకొనబడిన రెండు శాసనసభలుగల కేంద్ర పార్లమెంటును స్థాపించాలి. జర్మనీ ఆర్థిక, రాజకీయ ఐక్యతను నిర్మించగల తాత్కాలిక కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించాలి.

ప్రజాపక్షాల, స్వతంత్ర ట్రేడ్‌యూనియన్ల, ఇతర నాజీవ్యతిరేక సంస్థల, సహకారంతో ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేయమని కంట్రోలు కౌన్సిలును ఆజ్ఞాపించాలి. దీని ననుసరించి ఎన్నికలు జరిపించాలి. అప్పైని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించాలి. రాష్ట్రాల హక్కులకు రక్షణ వుండాలి.

జర్మన్ రిపబ్లిక్ అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకోవాలనీ, దేశమంతటా ప్రజాతంత్ర వ్యవస్థను స్థాపించడానికి కేంద్రప్రభుత్వం పాటుపడాలనీ ఈ ప్లాను సూచించింది.

బెవిన్ ప్లానులోకూడా రెండు శాసనసభలుండాలన్నారు. కాని ఒకటి ప్రజలచేత ఎన్నుకోబడినదిగాగాక, రాష్ట్రశాసనసభ ప్రతినిధులతో కూడినదై ఉండాలట. రాజ్యాంగ సమస్యలపై దీనికి వీటోఅధికారం ఉండాలట. రాష్ట్రప్రభుత్వాల హక్కులను కేటాయించాలట.

ఈ ప్లానులపై సమాలోచనలు సాగుతున్నాయి.

ఫ్రెంచి మంత్రివర్గ సమస్య

(13 వ పేజీ తరువాయి)

దానికి ఈ సంప్రతింపుల్లో ఒడంబడికకుదిరిం[illegible]. అంటే వీట్-నామ్‌పట్ల అతను అనుసరించబోయే విధానాన్ని నిర్ణయించడంలో కమ్యూనిస్టులకు కూడా స్థానం ఉంటుందన్నమా[illegible].

అభివృద్ధి నిరోధకులకు ఆశాభంగం

ఈనెల 22 వ తేదీని అసెంబ్లీలో ప్రతి[illegible] ప్రతిపాదనపై వోటింగు జరిగింది. ఈ ప్రతిపాదననే ప్రధాని రెమాడియార్, తన పట్ల విశ్వాస తీర్మానంగా పరిగణిస్తానని మొదట ప్రకటించారు. కమ్యూనిస్టు సభ్యులు, మరికొంతమంది వలసదేశ ప్రతినిధులూ వోటింగులో పాల్గొనలేదు. మిగిలిన 4[illegible] మంది ప్రతిపాదనను బలపరిచారు.

కాని, అభివృద్ధినిరోధకులు తలంచినట్లు మంత్రివర్గ ప్రతిష్టంభన ఏర్పడలేదు. అంతా చూచి, రాడికల్‌పార్టీ నాయకత్వంలోని డిగాల్ అనుచరవర్గంగూడా [illegible]ంది.

"కమ్యూనిస్టులు ఒక [illegible] మాదారు" అని ఒక అభివృద్ధి నిరోధక పత్రిక తనఅక్కసును వెళ్ళగ్రక్కింది.

"కమ్యూనిస్టుపార్టీ తన కర్తవ్యాన్ని అద్భుతంగా నెరవేర్చింది." అని ఒక అతివాద పత్రిక, అభివృద్ధి కాముకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించింది

మంత్రివర్గంలో కమ్యూనిస్టులు లేకపోతే

మంత్రివర్గంలో కమ్యూనిస్టులు లేకపోతే ఫ్రెంచి విధానం ఎలా సాగుతుందో తెలపడానికి వీట్-నామ్ ఉదంతమే ఒక ప్రబల నిదర్శనం.

వీట్-నామ్ ప్రజారాజ్యం 1945 అగస్టులో స్థాపితమయింది. ఇది ఫ్రెంచి సామ్రాజ్యవాదులకు కంటకమయింది. మొదట్లో డిగాల్ నాయకత్వాన, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సహకారంతో దానిపై దాడి సాగించారు. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంకిందకార్మికోద్యమం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. తరువాత ప్రథమ కొయిలిషన్ మంత్రివర్గం ఏర్పడింది. కమ్యూనిస్టు మంత్రుల ఒత్తిడి ఫలితంగా 1946 మార్చి 6 వ తేదీన ఫ్రెంచి ప్రభుత్వం వీట్-నామ్ స్వాతంత్ర్యాన్ని గుర్తిస్తూ ముసాయిదా ఒడంబడిక కుదుర్చుకోక తప్పిందికాదు.

కాని, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ మిలిటరీ వర్గాలు తిరిగి దెబ్బతీయడానికి సమయంకోసం ఎదురుచూడసాగారు. [illegible] ఇండోచైనాలోకి అదనపు సేనలను చల్లగా చేరవేశారు.

1946 నవంబరు వచ్చింది. కొత్త ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రథమస్థాన పార్టీగా గెలుపొందింది.

మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి వివిధ పార్టీలకు ఒడంబడిక కుదరకపోవడంవల్ల, తాత్కాలికంగా బ్లుం నాయకత్వాన [illegible]గా సోషలిస్టు మంత్రివర్గం ఏర్పాటు చేశారు. ఇదే తగిన సమయమనుకున్నారు. సామ్రాజ్యవాద వర్గాలు, వీట్‌నామ్‌పై తిరిగి దెబ్బతీశాయి. ప్రస్తుత మారణహోమం ప్రారంభించారు. వీట్-నామ్ ప్రజారాజ్యం కమ్యూనిస్టు రాజ్యమనీ, బ్రిటన్, అమెరికా, హాలెండులు కూడా తగు విధంగా [illegible] కలిగించుకొనకపోతే వాటి ప్ర[illegible]లకు కూడా భంగం కలుగుతుందనీ [illegible] సాగించారు. ఈ దురాక్రమణ [illegible] వంలో ప్రముఖపాత్ర వహించా[illegible] ఫ్రెంచి కమీషనరు డి అర్జెన్లూ.

ప్రస్తుత కొయిలిషన్ మంత్రివర్గం ఏర్పడినప్పటినుండీ కమ్యూనిస్టుమంత్రులు [illegible] క్రమణను అరికట్టడానికి కృషి చేస్తూనే వున్నారు. దీని ఫలితంగా డి అర్జెన్లూను ఇటీవల డిస్మిస్ చేయడం జరిగింది. వీట్-నామ్‌పట్ల ప్రస్తుతవిధానం మార్చుకోక తప్పదు అన్నది మొన్న శాసనసభలో స్పష్టమైంది. వెనుకటి సామ్రాజ్యవాద పంథాను ప్రతిఘటిస్తూ కమ్యూనిస్టుపార్టీ నడుపుతూన్న [illegible] ఇతర పార్టీల్లోని అభివృద్ధికర వర్గాలను [illegible] ఆకర్షిస్తూంది. సోషలిస్టుపార్టీ కౌన్సిల్ తీర్మానము ఇందుకొక నిదర్శనం. కమ్యూనిస్టులు మంత్రివర్గంలో ఉండటంవల్ల ఇండోచైనాపట్ల ప్రభుత్వ విధానంలో అభివృద్ధికర [illegible] మార్పులు తప్పవు అనడానికి అప్పుడే [illegible] నిదర్శనం కనబడింది.

ఫ్రాన్సులోని వీట్-నామ్ ప్రతినిధి, ఉపనాయకుడయిన దోంగ్-బాచ్-మాయ్‌ని ఫ్రెంచి మిలిటరీ అధికారులు తప్పుడునేరాలు మోపి అరెస్టు చేశారు. కమ్యూనిస్టులు ఈ అరెస్టును ఖండించారు. మిలిటరీ విచారణ కొరకు ఇండోచైనాకు తీసుకుపోతున్న దోంగ్-బాచ్-మాయ్‌ని కమ్యూనిస్టుమంత్రుల ఒత్తిడివల్ల దారిలో ఆఫ్రికాలోనే దించివేయవలసి వచ్చింది. అతనిపై కేసు, కొత్త హైకమీషనరు, ఇండోచైనా చేరి, పరిస్థితులను అర్థంచేసుకొనేవరకు వాయిదా వేయబడింది అని ప్రధాని రెమాడియర్ ప్రకటించారు.

ఇలాంటి అంతరాయాలేమీ లేకుండా తమ దురాక్రమణను యథేచ్ఛగ సాగించుకోవాలనే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గాలు మంత్రివర్గ ప్రతిష్టంభనను అభిలషించాయి. వారి కుట్రను కొనసాగనివ్వకుండాచేసి, కమ్యూనిస్టుపార్టీ తన కర్తవ్యాన్ని అద్భుతంగా నెరవేర్చుతూంది.

'తుదివరకు పోరాడి తీరుతాం'

కొత్త వీట్-నామ్ విదేశాంగమంత్రి ప్రకటన

హనోయ్, మార్చి 27

హోంగ్-మిన్-గియామ్ కొత్తగా వీట్-నామ్ విదేశాంగమంత్రిగా నియమింపబడ్డారు.

"దురాక్రమణ విధానాన్ని కొనసాగించడానికే ఫ్రెంచివారునిశ్చయించుకుంటే, మేము తుదివరకు పోరాడితీరుతాం. అలాకాక స్నేహపూర్వక సహకార విధానాన్ని వారనుసరింప దలచుకుంటే, సంతోషంతో వారికాప్రవేత్తలనూ, యంత్రనిపుణులనూ, వర్తకులనూ, పరిశ్రమదాతులనుఆహ్వానిస్తాం. మాలోమాకు చీలికలు కలిగించడంకోసం వచ్చేవారికిక్కడ స్థానం ఉండదు," అని ఆతను నిన్న ప్రకటించారు.

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు. 24—0—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక సం॥ చందా	8—0—0
వారపత్రిక	0—3—0

డచ్చి ఇండొనీషియా ఒడంబడిక

స్వాతంత్ర్య సాధనకు ముందడుగు మాత్రమే అని ఇండొనీషియా నాయకుల వ్యాఖ్య

మొన్న 25 వ తేదీన డచ్చి, ఇండొనీషియా ఒడంబడికపైని యిరుపక్షాల ప్రతినిధులూ సంతకాలు పెట్టారు.

1946 నవంబరు మాసంలో డచ్చి, ఇండొనీషియా నాయకులు చెరిబాన్ అనేచోట సమావేశమై, సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపుల ఫలితంగా యిప్పటి ఒడంబడిక ముసాయిదా తయారయింది. దీనిలోని షరతులు యివి :

1. జావా, మదుర, సుమిత్రాదీవులలో ఇండొనీషియా రిపబ్లిక్ ప్రభుత్వాన్ని డచ్చి ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇందులో ఇప్పుడు మిత్రరాజ్యసేనలుగాని, డచ్చి సేనలుగాని ఆక్రమించిన ప్రాంతాలను పరస్పర సహకారంద్వారా, క్రమంగా రిపబ్లిక్ ప్రాంతం లోకి చేర్చాలి. ఇదంతా 1949 జనవరిలోగా జరగాలి.

2. డచ్చి ప్రభుత్వమూ, రిపబ్లిక్ ప్రభుత్వమూ కలిసి, ఫెడరల్ పద్ధతిలో, యునైటెడ్ స్టేట్సు ఆఫ్ ఇండొనీషియా అనే ప్రభుత్వాన్ని త్వరలో స్థాపించాలి.

3. యునైటెడ్ స్టేట్సు ఆఫ్ ఇండొనీషియాలో డచ్చి, తూర్పు ఇండీసులోని ప్రాంతాలన్నీ చేరాలి. కాని ఏ ప్రాంతాలలోని ప్రజలైనా ఇష్టపడకపోతే వారు రిపబ్లిక్కు, డచ్చి ప్రభుత్వాలతో ప్రత్యేక సంబంధం ఉంచుకోవాలి.

4. ఇండొనీషియా సంయుక్తరాష్ట్రంలో రిపబ్లిక్కు, బోర్నియో, గ్రేట్ ఈస్టు చేరుతాయి. రాజధాని విషయం వారు ఆలోచించుకోవచ్చు.

5. ఈ సంయుక్తరాష్ట్రం రాజ్యాంగాన్ని రిపబ్లిక్కు, మిగత భాగాల ప్రభుత్వాలు నామినేట్ చేసిన ప్రతినిధులతో ఏర్పడిన ప్రజాపరిషత్తు నిశ్చయిస్తుంది. ఈ నామినేషన్ల విషయంలో ఎవరెవరెలా ప్రాతినిధ్యం వహించాలన్నది- రిపబ్లిక్కు, డచ్చి ప్రభుత్వం వీరిలో సరైన ప్రాతినిధ్యంగల ఇతర ప్రజలు కలిసి ఆలోచించి చెయ్యాలి.

6. ఇక ఇండొనీషియా హాలెండు ప్రభుత్వాలు కలిసి నెదర్లాండ్సు యూనియన్ అనే ప్రభుత్వాన్ని ఏర్పరచాలి. ఇందులో ఒకటి : డచ్చి సామ్రాజ్యం - సూరినామ్ కురకావా (అంటే దక్షిణ అమెరికా మొదలు తూర్పున వున్న డచ్చివలసలు హాలెండు, కూడా) హాలెండులు రెండు ; ఇండొనీషియా సంయుక్తరాష్ట్రం ప్రభుత్వం చేరాలి. కాని హాలెండు ప్రభుత్వం సూరినామ్ కురకావాలతో ఇంకొకవిధమైన సంబంధాలు పెట్టుకోవాలి. [illegible]

7. ఈ యూనియన్ ప్రభుత్వసంస్థలు ఏర్పడితే, వాటిని ఇండొనీషియా డచ్చి ప్రభుత్వాలు కలిసి ఏర్పరుస్తాయి. విదేశాంగ శాఖ, రక్షణ, అవసరమైనంతవరకు ఆర్థిక శాఖ, ఇక సంస్కృతి స్థాపింగు మొదలైన వన్నీ ఉమ్మడిగా చూడాలి.

8. ఈ ఉమ్మడిశాఖలన్నీ ఈ యూనియన్‌కు అధిపతి అయిన రాణిగారిచేతిలో ఉంటాయి. వీటికి సంబంధించిన ఉత్తర్వులు రాణి (రాజు) పేర యూనియన్ ప్రభుత్వం ప్రకటిస్తుంది.

9. ఇండొనీషియా - డచ్చి యూనియన్ రాజ్యాంగంలో రెండుపార్టీల హక్కులకు ప్రత్యేక రక్షణలు ఏర్పాటవుతాయి. రెండు ప్రాంతాల ప్రజలకుపౌరహక్కు ఉంటుంది. ఒకవేళ ఏ విషయంలోనైనా రెండు పార్టీలకు సమాధానం కుదరకపోతే, ఏం చేయాలనేది కూడ అందులో ఉంటుంది.

10. ఈ ఒడంబడికను, ఇండొనీషియా సంయుక్తరాష్ట్రం ప్రతినిధులు, హాలెండు ప్రభుత్వ ప్రతినిధులు కలిసి పరు తయారు చేస్తారు.

11. ఇండొనీషియా సంయుక్తరాష్ట్రం ప్రభుత్వాన్ని, నెదర్లాండ్సు ఇండొనీషియా యూనియన్ ప్రభుత్వాన్ని 1949 జనవరి 1 లోగా ఏర్పరచేందుకు ప్రయత్నించాలి.

12. రిపబ్లిక్ ప్రాంతంలోని ఇండొనీషియాకు చెందని విదేశీయుల హక్కులను పునరుద్ధరించి వారి ఆస్తిపాస్తులను తిరిగి ఇప్పించేందుకు వెంటనే డచ్చి ప్రభుత్వం, రిపబ్లిక్కు కలిసి సంయుక్తకమిటీని వెయ్యాలి.

13. వెంటనే రెండు ప్రభుత్వాలు సైన్యాలను తగ్గించుకోవాలి. ఇద్దరు ఈవిషయంలో కలిసి ఆలోచించాలి.

14. ఈ ఒడంబడికలో విభేదాలేర్పడితే పరిష్కారసంఘం ద్వారా తీర్చుకోవాలి. ఆ పరిష్కారసంఘం ఇద్దరూ కలిసి ఏర్పరచాలి. దాని అధ్యక్షుడు వేరే దేశీయుడుగా ఉండాలి. అది కుదరకపోతే అంతర్జాతీయ కోర్టు అధ్యక్షుడికి ఇది అప్పగించాలి.

ప్రజాపక్షాల అమోదం

ఇండొనీషియా ప్రజా ప్రభుత్వంలో పాల్గొంటున్న సోషలిస్టు, కమ్యూనిస్టు మొదలైన పక్షాలన్నీ దీనిని ఆమోదించాయి. ఇండొనీషియా జాతీయ వాంఛలు నెరవేర్చుతూందన్న భ్రమతో కాదు వారు దీని నామోదించింది. సంపూర్ణ స్వాతంత్ర్య సాధనకూ, ఇండొనీషియా ప్రజలందరి ఐక్యతకూ ఇదొక ముందడుగు అన్న అంచనాతోనే దీని కంగీకరించారు.

ముసాయిదా ఒడంబడికను ఇండొనీషియా ప్రజలకు వివరపరుస్తూ ఇండొనీషియా సమాచారశాఖ మంత్రి 1946 నవంబరు 2 న ఒక ప్రకటన చేశారు. "ఈ ఒడంబడిక అమలులోకి వస్తే ఇతర ప్రపంచంతో ఇండొనీషియా నేరుగా సంబంధం ఏర్పడుతుంది. దానితో స్వాతంత్ర్య పోరాటం సంపూర్ణ విజయం సాధించడానికి ముఖ్యంగా ఎక్కువ అవకాశాలేర్పడుతాయి" అని అన్నారు.

ఇండొనీషియాపై డచ్చి సామ్రాజ్యం ఇక్కడ సంపూర్ణాధిపత్యం పోతుందని హాలెండులోని అభివృద్ధినిరోధక వర్గాలవారు గోల ప్రారంభించారు. వీరి వ్యతిరేకతను దృష్టిలో తీసుకొని డచ్చి వలసదేశ మంత్రి ఒక సభలో డిసెంబరు 17 న ఒక ప్రకటన చేశారు. "నెదర్లాండ్సు యూనియన్‌లో" అని ముసాయిదా షరతులలో ఉన్నమాటలకు "డచ్చి సామ్రాజ్యంలో" అని పెర్థవచనం చెప్పారు. త్వరగా ఏర్పడే రాజ్యాంగం ఒక ఫెడరేషన్‌గా ఉండాలి అన్న ఒడంబడిక సారాంశానికి ఈ నిర్వచనం పెద్దదెబ్బ. ఈ నిర్వచనాన్ని ఇండొనీషియా ప్రభుత్వం ఖండించింది. ఈ అవకాశంగా తీసుకొని డచ్చి మిలిటరీ వర్గాలు తిరిగి దురాక్రమణకు తలపడ్డాయి. హాలెండులోని కమ్యూనిస్టుపార్టీ, కార్మిక పక్షమూ, ఇతర అభివృద్ధికర వర్గాలూ దీనిని ఖండిస్తూ ఆందోళన జరిపాయి.

చివరకు డచ్చి ప్రభుత్వం దిగిరాకతప్పింది కాదు. మొదటిముసాయిదాపై సంతకాలు పెట్టడానికి అంగీకరించింది.

నూతన యుగోదయంపట్ల ఆశలు కలుగుతున్నాయని షారీర్

మొన్న సంతకాలు జరిగిన తరువాత షారీర్ ఇలా అన్నారు :

"ఈ సంతకాలతో ఇండొనీషియా పరిస్థితులు చాలవరకు చక్కబడగలవు. కాని, ఇండొనీషియా ప్రజల్లో అపోహలూ, అనుమానాలూ ఇంకా చాలవరకు లేకపోలేదు. అయినా, ఈ సంతకాలతో, నూతన యుగోదయం పట్ల ఆశలు కలుగుతున్నాయి. మా భవిష్యదభ్యుదయానికి దీనిని మొదటిమెట్టుగా పరిగణిస్తున్నాము"

జర్మనీ శాంతి ఒడంబడికపై మాస్కో చర్చలు

జర్మనీతో శాంతిఒడంబడికను నిర్ణయించడానికి ఈ నెల పదవ తేదీనుండి మాస్కోలో విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతూంది. ఇంతవరకు ముఖ్యంగా జర్మనీని మిలిటరీ రహితంచేయడం, నాజీజాన్ని నిర్మూలించడం గురించీ, ప్రజాతంత్ర పునర్నిర్మాణాన్ని గురించి చర్చలు సాగాయి. నూతన ఆర్థిక నిర్మాణం గురించీ, యుద్ధనష్ట పరిహారాన్ని గురించికూడా తీవ్ర చర్చలు జరిగాయి.

జర్మనీని మిలిటరీ రహితం చేయడం గురించిన చర్చల్లో బ్రిటిష్ ఆక్రమిత మండలంలో 80 వేలమంది జర్మన్ సైనికులూ, అమెరికా మండలంలో 8 వేలమంది ఇంకా సైనిక దళాలుగానే వున్నారన్న విషయాన్ని బయటపెట్టేలాచేశారు మొలొటావ్. వీటి నింకా ఇలాగే వుంచితే తమ పరువు దక్కదని గ్రహించి, వాటిని వెంటనే రద్దుచేయడం గురించి ఉత్తరువు లిస్తున్నామని అమెరికా మంత్రి మార్షలూ, బ్రిటిష్ మంత్రి బెవినూ ప్రకటనలు చేశారు.

సోవియటుకు నష్టపరిహారం తగ్గించుటకు బ్రిటన్ అమెరికాకుట్ర

ఇక యుద్ధనష్టపరిహారం గురించి జర్మనీ మొత్తం రెండువేలకోట్ల డాలర్లు ఇచ్చుకోవాలని, అందులో సగం ఒక్క సోవియటుకే చెందాలని లోగడ అగ్రరాజ్యాలు నిర్ణయించాయి. ప్రస్తుత పారిశ్రామికోత్పత్తినుంచి కూడా యుద్ధనష్టపరిహారంకింద కొంత ఇచ్చుకోవాలని క్రిమియానిర్ణయాల్లోస్పష్టంగా ఉందని మొలొటావ్ బయటపెట్టారు దీనిని సమర్థించుకొనే ఫ్రాన్సు, రూర్ బొగ్గు ఉత్పత్తిలోనుంచి తమకు కొంతనష్టయిచ్చేయ వలసిందని కోరుతూంది.

సమమటి జర్మనీలోని పరిశ్రమలనన్నిటినీ తమ గుత్తఅధికారంకిందికి తెచ్చుకోజూస్తున్న బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలు, రెండువేల కోట్ల డాలర్ల నష్టపరిహారం చాలా హెచ్చనీ, దానిని తగ్గించాలనీ, ప్రస్తుత ఉత్పత్తిలోనుంచి నష్టపరిహారం ఇవ్వడం తగదనీ వాదిస్తున్నాయి.

దీనిలోని అసలు రహస్యాన్ని ప్రవ్డా పత్రిక మొన్న బయటపెట్టింది. బ్రిటన్ అమెరికాలు వివిధరూపాల్లో ఇప్పటికన్నా వేయికోట్ల డాలర్లను దోచుకున్నాయని తెలిపింది.

"ఫ్రాన్సుపట్లమాకెంతో సానుభూతిఉంది, కాని, రూర్‌బొగ్గు విషయంలో ఫ్రాన్సు కోరికను అంగీకరించలేక పోతున్నందుకు ఎంతో విచారిస్తున్నామంటూ" బెవిన్ దొంగ ఏడుపు ఏడ్చాడు.

జర్మనీని ఆర్థికంగా ఏక ఖండంగా పరిగణించాలన్న పోట్సుడం నిర్ణయాన్ని మార్షల్ సమావేశం ఎదుటపెట్టారు. బ్రిటన్ అమెరికాలు తమ తమ అధీన మండలాలను ఒక కూటమిగా ఏర్పరచుకొని, ఇతర జర్మనీతో సంబంధం లేకుండా చేయడం పైనియాయిని వ్యతిరేకంఅన్నారు. కాబట్టి ఆ కూటమిని రద్దుచేయాలని మొలొటావ్ కోరారు.

వెనుక జర్మనీ మిలిటరీ వ్యూహాలన్నిటికీ వెన్నెముకగాఉండిన రూర్‌రాష్ట్రాన్ని నాలుగు రాజ్యాల సంయుక్త కంట్రోలుక్రింద ఉంచాలని కూడా సూచించారు. రెండవ సూచనను ఫ్రాన్సుకూడా బలపరిచింది.

బ్రిటన్, అమెరికాలు ఈ రెండు సూచనలనూ వ్యతిరేకించారు. జర్మనీని ఏక ఖండంగా నిర్మించడానికి తమకు అంగీకారమైన ఒడంబడిక కుదిరేవరకు ఈ కూటమి ఉండవలసిందే అన్నారు. అంతవరకు రూర్ రాష్ట్రం, ఇప్పటిలాగే ఒక్క బ్రిటన్ చేతిక్రింద ఉండవలసిందే అన్నారు.

పునర్నిర్మాణానికి ప్లానులు

ఈ చర్చలు చాలవరకు సాగిన తరువాత జర్మనీ పునర్నిర్మాణానికి మొలొటావ్ ఒక ప్లానూ, బెవిన్ ఒక ప్లానూ సమావేశం ఎదుటపెట్టారు.

మొలొటావ్ ప్లానులో ముఖ్యాంశాలు :

రాజ్యాంగయంత్రం ప్రజాతంత్రయుతంగా ఉండాలి. ప్రభుత్వ నిర్వహణ సంస్థలను వయోజన వోటింగుద్వారా నిర్మించాలి.

రాష్ట్ర శాసనసభలను తిరిగి నెలకొల్పాలి. నేరుగా ప్రజలచేత ఎన్నుకొనబడిన రెండు శాసనసభలుగల కేంద్ర పార్లమెంటును స్థాపించాలి. జర్మనీ ఆర్థిక, రాజకీయ ఐక్యత ను నిర్మించగల తాత్కాలిక కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించాలి.

ప్రజాపక్షం, స్వతంత్ర ట్రేడ్‌యూనియన్లు, ఇతర నాజీవ్యతిరేక సంస్థలు, సహకారంతో ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేయమని కంట్రోలు కౌన్సిలును ఆజ్ఞాపించాలి. దీని ననుసరించి ఎన్నికలు జరిపించాలి. ఆపైని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించాలి. రాష్ట్రాల హక్కులకు రక్షణ వుండాలి.

జర్మన్ రిపబ్లిక్ అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకోవాలనీ, దేశమంతటా ప్రజాతంత్ర వ్యవస్థను స్థాపించడానికి కేంద్రప్రభుత్వం పాటుపడాలనీ ఈ ప్లాను సూచించింది.

బెవిన్ ప్లానులోకూడా రెండు శాసన సభలుండాలన్నాడు. కాని ఒకటి ప్రజలచేత ఎన్నుకోబడినదిగాగాక, రాష్ట్రశాసనసభ ప్రతినిధులతో కూడినదై ఉండాలట. రాజ్యాంగ సమస్యలపై దీనికి వీటోఅధికారం ఉండాలట. రాష్ట్రప్రభుత్వాల హక్కులను కేటాయించాలట.

ఈ ప్లానులపై సమాలోచనలు సాగుతున్నాయి.

ఫ్రెంచి మంత్రివర్గ సమస్య

(13 వ పేజీ తరువాయి)

దానికి ఈ సంప్రదింపుల్లో ఒడంబడికకుదిరి. వి అంటే వీట్ - నామ్‌వల్ల అతను అనుసరించ దోయే విధానాన్ని నిర్ణయించడంలో కమ్యూనిస్టులకు కూడా స్థానం ఉంటుందన్నమాట.

అభివృద్ధి నిరోధకులకు ఆశాభంగం

ఈనెల 22 వ తేదీని అసెంబ్లీలో ప్రతిపాదనపై వోటింగు జరిగింది. ఈ ప్రతిపాదనవే ప్రధాని రెమాడియార్, తనపట్ల విశ్వాస తీర్మానంగా పరిగణిస్తానని మొదట ప్రకటించారు. కమ్యూనిస్టు సభ్యులు, మరికొంతమంది వలసదేశ ప్రతినిధులూ వోటింగులో పాల్గొనలేదు. మిగిలిన మంది ప్రతిపాదనను బలపరిచారు.

కాని, అభివృద్ధినిరోధకులు తలంచినట్టు మంత్రివర్గ ప్రతిష్టంభన ఏర్పడలేదు. అంతా చూచి, రాడికల్‌పార్టీ నాయకుల్లో ఒకరైన డిగాల్ అనుచరవర్గంగూడా శోకవదనం పెట్టింది.

"కమ్యూనిస్టులు ఒక కపట నాటకం ఆడారు" అని ఒక అభివృద్ధి నిరోధక పత్రిక తనఅక్కసును వెళ్ళగ్రక్కింది.

కమ్యూనిస్టుపార్టీ తన కర్తవ్యాన్ని అద్భుతంగా నెరవేర్చింది." అని ఒక అభివాద పత్రిక, అభివృద్ధి కాముకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించింది

మంత్రివర్గంలో కమ్యూనిస్టులు లేకపోతే

మంత్రివర్గంలో కమ్యూనిస్టులు లేకపోతే ఫ్రెంచి విధానం ఎలా సాగుతుందో తెలపడానికి వీట్-నామ్ ఉదంతమే ఒక ప్రబల నిదర్శనం.

వీట్-నామ్ ప్రజారాజ్యం 1945 ఆగస్టులో స్థాపితమయింది. ఇది ఫ్రెంచి సామ్రాజ్యవాదులకు కంటకమయింది. మొదట్లో డిగాల్ నాయకత్వాన, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సహకారంతో దానిపై దాడి సాగించారు. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం కార్మికోద్యమం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. తరువాత ప్రథమ కొయిలిషన్ మంత్రివర్గం ఏర్పడింది. కమ్యూనిస్టు మంత్రుల ఒత్తిడి ఫలితంగా 1946 మార్చి 6 వ తేదీన ఫ్రెంచి ప్రభుత్వం వీట్-నామ్ స్వాతంత్ర్యాన్ని గుర్తిస్తూ ముసాయిదా ఒడంబడిక కుదుర్చుకోక తప్పిందికాదు.

కాని, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ మిలిటరీ వర్గాలు తిరిగి దెబ్బతీయుటకు సమయంకోసం ఎదురుచూడసాగారు. ఇండోచైనాలోకి అదనపు సేనలను చల్లచల్లగా చేరవేశారు.

1946 నవంబరు వచ్చింది. కొత్త ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రథమస్థాన పార్టీగా గెలుపొందింది.

మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి వివిధ పార్టీలకు ఒడంబడిక కుదరకపోవడంవల్ల, తాత్కాలికంగా బ్లుం నాయకత్వాన సోషలిస్టు మంత్రివర్గం ఏర్పాటు చేశారు. ఇదే తగిన సమయమనుకున్నారు. సామ్రాజ్యవాద వర్గాలు, వీట్‌నామ్‌పై తిరిగి దెబ్బతీశాయి. ప్రస్తుత యుద్ధాన్ని ప్రారంభించారు. వీట్-నామ్ ప్రజారాజ్యం కమ్యూనిస్టు రాజ్యమనీ, బ్రిటన్, అమెరికా, హాలెండులు కూడా తగు విధంగా సాహాయ్యం కలిగించుకొనకపోతే వాళ్ళ ప్రయోజనాలకూ భంగం కలుగుతుందనీ ప్రచారం సాగించారు. ఈ దురాక్రమణ ప్రచారంలో ప్రముఖపాత్ర వహించారు ఇండోచైనాలో ఫ్రెంచి కమీషనరు డి అర్జెన్లూ.

ప్రస్తుత కొయిలిషన్ మంత్రివర్గం ఏర్పడినప్పటినుండీ కమ్యూనిస్టుమంత్రులు యుద్ధవిరమణను అరికట్టడానికి కృషి చేస్తూనే వున్నారు. దీని ఫలితంగా డి అర్జెన్లూను ఇటీవల డిస్మిస్ చేయడం జరిగింది. వీట్-నామ్‌పట్ల ప్రస్తుతవిధానం మార్చుకోక తప్పదు అన్నది మొన్న శాసనసభలో స్పష్టమైంది. వెనుకటి సామ్రాజ్యవాద పంథాను ప్రతిఘటిస్తూ కమ్యూనిస్టుపార్టీ నడుపుతూన్న పోరాటం ఇతర పార్టీల్లోని అభివృద్ధికర వర్గాలను ఆకర్షిస్తూంది. సోషలిస్టుపార్టీ కౌన్సిల్ తీర్మానమే ఇందుకొక నిదర్శనం. కమ్యూనిస్టులు మంత్రివర్గంలో ఉండడంవల్ల ఇండోచైనాపట్ల ప్రభుత్వ విధానంలో అభివృద్ధికర మైన మార్పులు తప్పవు అనడానికి అప్పుడే ఒక నిదర్శనం కనబడింది.

ఫ్రాన్సులోని వీట్ - నామ్ ప్రతినిధి సంఘనాయకుడయిన డోంగ్ - బాచ్ - మాయుని ఫ్రెంచి మిలిటరీ అధికారులు తప్పుడునేరాలు మోపి అరెస్టు చేశారు. కమ్యూనిస్టుల ఈ

తుదివరకు పోరాడి తీరుతాం'

కొత్త వీట్-నామ్ విదేశాంగమంత్రి ప్రకటన

హనోయ్, మార్చి 27

హోంగ్-మిన్-గియామ్ కొత్తగా వీట్-నామ్ విదేశాంగమంత్రిగా నియమింపబడ్డారు.

"దురాక్రమణ విధానాన్ని కొనసాగించదానికే ఫ్రెంచివారుపట్టుదలగా ఉంటే, మేము తుదివరకు పోరాడితీరుతాం. ఆలాకాకప్పైతే పూర్వక సహకార విధానాన్ని వారనుసరించదలచుకుంటే, సంతోషంతో వారికాహ్వాన్ని మిత్రులుగా, యంత్రనిపుణులనూ, వర్తకులనూ, పరిశ్రమదారులనుఆహ్వానిస్తాం. మాతోమాకు దీనికలు కలిగించడంకోసం వచ్చేవారికిక్కడ స్థానం ఉండదు," అనిఆయన నిన్న ప్రకటించారు.

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు. 24—0—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక సం॥ చందా	9—0—0
వారపత్రిక	0—3—0

సంస్థానాలలో ప్రజలకే అధికారం అప్పగించాలి

రాజీ దోరణి పనికిరాదు

ముజాఫూర్, కటక్ సభల తీర్మానాలు

మార్చి మొదటివారంలో రెండు [illegible] సంస్థాన ప్రజామండలి సభలు జరిగాయి. ఒకటి సెంట్రల్ ఇండియా) [illegible] అనేచోట; రెండోది [illegible]

రెండు సమావేశాలుకూడా సంస్థాన [illegible] విస్పష్టంగా ప్రకటించాయి.

[illegible] సమావేశాలుకూడా రాజ్యాంగ [illegible] నెహ్రూ ప్రతిపాదించిన తీర్మానాన్ని అనుమోదించాయి. "అధికారము, [illegible] నెహ్రూ వాక్యాన్ని సమర్థించారు.

ముజాఫూర్‌లో జరిగిన మధ్య భారత [illegible] ప్రజల సమావేశంలో చేసిన [illegible] తీర్మానంలో ఇల్లాగవుంది ;

[illegible] వదత్తాధికారాలు గుర్తించం

సంస్థానాధీశులకు దైవదత్తాధికారాలు [illegible]. సంస్థానాల రాజ్యాంగాన్ని [illegible] చేయడానికిగాని అఖిలభారత [illegible] యూనియన్ కేంద్రరాజ్యాంగం తయారు [illegible]కిగాని, సంస్థాన ప్రజా ప్రతి[illegible] హక్కు[illegible]

సంస్థానాధీశులు పంపిన రాయబార [illegible] కోట్లకు పైబడ్డ సంస్థాన ప్రజా ప్రాతినిధ్యం వహించదు: దానిని [illegible] సంస్థాన [illegible] ప్రజామండలిని తీసుకోవాలి.

అఖిలభారత సంస్థాన ప్రజా [illegible] వారి రాయబార సంఘాన్నే [illegible] పవలసిందని కాంగ్రెసును కోరు[illegible]

[illegible] సంస్థానాలలోని నిరంకుశ [illegible] మాటకప్పు సంస్కరణ[illegible] అందించింది, సంస్థానాలలో పూర్తి [illegible] ప్రభుత్వాన్ని నెలకొల్పు [illegible] మార్గం సుగమం చేసేందుకుగాను, [illegible] ప్రతినిధులతో తాత్కాలిక ప్రభు[illegible] నెలకొల్పాలని ఈ సమావేశం [illegible]ంది.

అధికారాలన్నీ ప్రజలకు అప్పగించాలి

కటక్‌లో జరిగిన తూర్పు సంస్థాన [illegible] ప్రజల సమావేశంలోకూడా [illegible] అధికారం సంస్థాన ప్రజాప్రతినిధులకు అప్పగించాలనే తీర్మానం చేశారు.

వివిధ జాతుల భాషాప్రయుక్తరాష్ట్రా[illegible] కూడిన స్వతంత్ర ఇండియా ఫెడరేషన్ ఏర్పరచడానికి, ప్రజా ప్రతినిధు[illegible] అధికారం అప్పజెప్పడం అవసరం.

రాజ్యాంగ సభలో సంస్థానాల[illegible] కేటాయించిన స్థానాలన్నిటికీ ప్రజా ప్రతి[illegible] నే తీసుకోవాలని కోరారు.

[illegible] కమూల సంస్థాన ప్రజలు గొంతు [illegible] దూవిధంగా అరుస్తూనే [illegible] రెండోమూల సంస్థాన ప్రజా [illegible] సంస్థానాధీశుల తాయత [illegible] రాజ్యాంగసభ రాయబారులు 50: [illegible] మాట మీద సంస్థానాధీశులతో రాయ[illegible] పూర్తిచేశారు. ప్రజల రాయబార [illegible]న్ని వదలి, సంస్థానాధీశుల రాయ[illegible] గుర్తించి ప్రజల వాంఛలకు [illegible]దకాలిద్దారు.

ముజాఫూర్ సమావేశం కార్మికుల పోరాటాలకు సానుభూతి తెలుపుతూ, కార్మికుల ప్రధాన కోరికలను వెంటనే సంతృప్తిపరచాలని తీర్మానించారు.

సంస్థాన ప్రజల హక్కులకై జరిపే పోరాటంలో ఐక్యతయొక్క అవసరాన్ని ఈ సమావేశాలు పూర్తిగా గుర్తించాయి.

కటక్ సమావేశంలో కమ్యూనిస్టుల విషయమై అఖిల భారత సంస్థాన ప్రజా మండలి తీసుకున్న విధానం మారాలని అడిగేధైర్యం ప్రతినిధులకు లేకపోయినా ఉపన్యాసకులంతా "విభేదాలు మరచి" నిర్బంధవిధానాన్ని ఒక్కటిగా ఎదుర్కొనవలసిన అవసరాన్ని పదే పదే నొక్కి చెప్పారు.

ఈ రెండు సమావేశాలూ కోట్లకొలదిగా వున్న సంస్థాన ప్రజల భావాలను విస్పష్టంగా ప్రకటించాయి, గ్వాలియర్లో జరుగబోయే మహాసభ తీసుకోవలసిన దృక్పధాన్నికూడా వివరించాయి.

'రాజా'లతో ఒడంబడికలు చేసుకొనే పద్ధతికి సెలవిచ్చి, గ్వాలియర్ మహాసభ సంస్థానాలలోని నరక పరిపాలనను నిర్మూలించేటందుకై ఐక్య ప్రజాపోరాటానికి పిలుపునిస్తుందని ఆశిస్తున్నాం.

— రమేశ్ సిన్హా

జోధ్‌పూర్ రైతాంగంమీద జాగీరుదార్ల హత్యాకాండ

40 మంది మరణం; 1000 మంది గాయాలు

స్త్రీలను చెరిచారు; కుటుంబాలను నిర్మూలించారు

జోధ్‌పూర్‌లోని దీద్వానా పరగణాలో దాబ్రా గ్రామంలో మార్చి 13 న సమావేశం అయిన కిసాన్ మహాసభమీద జోధ్‌పూర్‌లోని జాగీర్దార్ల చేతిలోని రాజపుత్ర సైన్యం వేయిమందికి పైగా చుట్టుముట్టిదాడి చేసింది. నిరాయుధులుగా సభలోవున్న రైతులమీద తుపాకులు, కత్తులు, బల్లెములతో విరుచుకుపడి ఆ కిరాతకులు 40 మందిని చంపేశారు. సుమారు వేయిమందిని గాయపరిచారు. గుర్రాలు, ఒంటెలమీద సాయుధులై వచ్చిన ఈ బందిపోట్లు దాబ్రాగ్రామం నిర్మూలం చేశారు. ఎందరో పడుచులను మానభంగం చేశారు. రైతునాయకుల కుటుంబాలను పూర్తిగా నరికివేశారు. ఇళ్ళకు నిప్పు అంటించారు.

లోకపరిషత్ నాయకులు, కిసాన్ నాయకులు ఎందరో చచ్చిపోయారు. జోధ్‌పూర్ లోకపరిషత్తు నాయకుడు రాధాకృష్ణ బోహ్రా తీవ్రమైన గాయాలతో తప్పించుకొని వచ్చి వార్త అందించబట్టి గాని, లేకుంటే ఈ దారుణ హత్యాకాండ వార్త పైకి పొక్కకుండాచేసి వుండేవారు.

రాజపుత్ర జాగీర్దార్లకి, రైతులపై ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది ? బెంగాలులో జోతేదార్లకి, తమిళనాడులో మిరాశీదార్లకి రైతాంగంమీద కోపం రావడానికి ఏంకారణమో అదే అక్కడా.

రైతుల ఆందోళన

యుద్ధం మూలంగా ధరలు పెరిగి, బట్టదొరక్క, తిండిలేక, దీపంలేక నానా అగచాట్లు పడుతూన్న రైతాంగం జాగీర్దార్లకు అన్యాయపు పన్నులు ఇవ్వమనీ, పంటలో ఒకవంతు జాగీర్దారుకు, రెండు వంతులు రైతుకు వుండాలనీ ఆందోళన ప్రారంభించారు. పాలోడీ, షేర్‌ఘర్, పోఖ్రన్ మొదలగుచోట్ల అనేక కిసాన్ సమావేశాలలో జాగీర్దారీ పద్ధతి రద్దు కావాలని తీర్మానాలు చేశారు.

రైతునాయకులను, ప్రజానాయకులను చంపి హడలకొట్టి ఈ ఆందోళననణచి వెయ్యాలని జాగీర్దార్లు ఆలోచించారు. రెండువారాలక్రితం మైత్రా పరగణాలోని నేఖాదియా గ్రామంలోని జాగీర్దారు ఆ గ్రామరైతు నాయకుడు నారాయణరామ్ తన కోటముందునుంచి వెడుతూంటే కొట్టించి చంపించాడు. గతవారం మగ్రపార్ జాగీర్దార్ ధోకాల్జీ అనే కిసాన్ నాయకుడిని రోతుగ్రామంలో తుపాకీతో కాల్చి చంపాడు.

ప్రజల సహకారం

ఈ మృతవీరుల శవాలు జోధ్‌పూర్ తీసుకువచ్చినప్పుడు లోకపరిషత్తు, కార్మిక ఫెడరేషను, కిసానుసభ, విద్యార్థి యూనియను మొదలయిన ప్రజాసంస్థలు పెద్ద ప్రదర్శనాలు జరిపి "హంతకులను ఉరితియ్యాల"నీ, "జాగీర్దారీపద్ధతి రద్దు చేయాల"నీ దిక్కులు పిక్కటిల్లచేశారు.

వ్యక్తుల్ని చంపితే లాభంలేదని మార్వార్ జాగీర్దార్లు ప్రజాసమూహ సంహారానికే పూనుకొన్నారు, దాబ్రాలో.

మార్వారంతా అట్టుడికినట్లుడికిపో తూంది. ఒంటెలమీద, గుర్రాలమీద సాయుధులైవచ్చి గ్రామాన్నంతనీ శ్మశానం చేసి, పడుచులను చెరబట్టి, కుటుంబాలకు కుటుంబాలను నరికివేసిన ఈ బందిపోటు దొంగలను మార్వార్ ప్రజానీకం ఆగ్రహావేశంతో కనిపెట్టి చూస్తోంది.

(వివరాలు ఏడో పేజీ)

ఫ్రెంచి మంత్రివర్గ ప్రతిష్టంభన తప్పుటు అభివృద్ధికాముకులకు విజయం

కమ్యూనిస్టులు లేని కొత్త మంత్రివర్గం ఏర్పడాలని సామ్రాజ్యవాదులు కుట్రలు పన్నారు

ఫిబ్రవరి 22 వ తేదీన లండనులో జరిగిన బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ సౌహార్ద ప్రతినిధి లియాన్‌ఫూపై మాట్లాడుతూ ఇలా అన్నారు :

"రెమాడియర్ నాయకత్వం క్రింద ఉన్న ప్రస్తుత కొయిలిషన్ మంత్రివర్గాన్ని పడగొట్టడానికి ఫ్రాన్సులోని అభివృద్ధి నిరోధక వర్గాలన్నీకలిసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మంత్రివర్గం చేతకానిదనీ, ఇదిపోయి ఒక్క సోషలిస్టుపార్టీ మంత్రివర్గమే ఏర్పడాలనీ సామ్రాజ్యవాదవర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కమ్యూనిస్టులు లేని మంత్రివర్గం ఏర్పడాలనే వారి కోరిక.

"ప్రస్తుత పరిస్థితులను ఫ్రెంచి కార్మిక వర్గం పూర్తిగా అవగాహన చేసుకొంది. కమ్యూనిస్టులులేని మంత్రివర్గ స్థాపనకు అవకాశాలు కలిగిస్తే, అది పూర్తిగా అభివృద్ధి నిరోధక ప్రభుత్వంగా పరిణమించి, ఇంతవరకు సాధించిన కొద్దిపాటి ప్రజాతంత్ర పునర్నిర్మాణాన్ని కూడ మట్టిపాలు చేస్తుందని వారు గుర్తించారు.

"అభివృద్ధి నిరోధకవర్గాలు కమ్యూనిస్టు పార్టీనీ, కార్మికోద్యమాన్నీ ఎంతో రెచ్చగొడుతున్నారు. ఈ చర్యలతో రెచ్చిపోయి, ఆవేశంకొద్దీ ఫ్రెంచి కార్మికోద్యమం వారి వన్నాగాలలో పడదు"

ఇండోచైనాగురించి ఇటీవలఫ్రాన్సులో ఏర్పడిన మంత్రివర్గ ప్రతిష్టంభన విషయంలో కమ్యూనిస్టుపార్టీ అవలంబించిన వైఖరి ఈమాటలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఈ నెల 18 వ తేదీని ఫ్రెంచి అసెంబ్లీలో ప్రభుత్వం ఇండోచైనాపట్ల అనుసరిస్తున్న విధానంపై వోటింగు జరిగింది, కమ్యూనిస్టు పార్టీ వోటింగులో పాల్గొనలేదు. మిగతా పార్టీలవారంతా కలిసి 421 మంది ఆ విధానాన్ని బలపరిచారు.

కాని, కమ్యూనిస్టుపార్టీ అసెంబ్లీలో ప్రప్రధాన పార్టీ, అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా వుంది. అలాంటి పార్టీ ప్రభుత్వ విధానాన్ని బలపరచకపోతే మంత్రివర్గం రాజీనామా నివ్వడం మామూలు,

అభివృద్ధినిరోధకుల అంచనా

ఇంకేం, మంత్రివర్గ పునర్నిర్మాణం తప్పదు. కమ్యూనిస్టులు లేని మంత్రివర్గాన్ని సంపాదించవచ్చునని అభివృద్ధినిరోధకులు దంకె లెగురవేశారు.

అంతకు క్రితమే ఇండోచైనా విధానంపై జరిగిన చర్చల్లో వీరు తమ దురుద్దేశాన్ని స్పష్టంగా వెల్లడించారు. మారిస్ వయొలెట్ అనే మాజీ ఇండోచైనా గవర్నరు కమ్యూనిస్టు పార్టీ మొరాకో మొదలైన వలసదేశాల్లో దేశద్రోహకరమైన విధానాన్ని అనుసరించారని ఆడిపోశాడు. నాజీ నరహంతకులు ఫ్రాన్సును ఆక్రమించుకొని ఉన్నకాలంలో వారు దౌర్జన్యంగా వేలం వేసిన యూదుల ఆస్తులను కొన్న పీచుదు అంద్రీ అనే అతను ఇలా అన్నాడు. మంత్రివర్గంలోనే అభిప్రాయ భేదాలుంటే ఇండోచైనాలో మన విధానం సాగదు. కమ్యూనిస్టులను తొలగించి, అసెంబ్లీలో మెజారిటీ వోటుపై ఆధారపడే మంత్రివర్గాన్ని స్థాపించకపోతే ఫ్రాన్సుకు దుస్థితితప్పదు", అని మొదటి కప్పీక్కు కొర్పాడు.

ఈ అభివృద్ధి నిరోధకులూ,ఇండోచైనాలో కోట్లకొలది పెట్టుబడి పెట్టిన వ్యాపారవర్గాలూ, డిగాల్ ముఠా, 18వతేదీ వోటింగ్‌లో కమ్యూనిస్టుపార్టీ పాల్గొనకపోయేసరికి సంతోషంతో పరవశులయారు. ఇండొచైనా వ్యవహారాలకు 854 కోట్ల 30 లక్షల ఫ్రాంకులు కావాలి అన్న ప్రభుత్వ ప్రతిపాదన వోటుకు వచ్చినప్పుడు తమ ఆశలు తప్పకఫలిస్తాయని నిశ్చయించుకొన్నారు.

మంత్రివర్గ ప్రతిష్టంభనను ప్రధానంగా కోరుతున్నది, ఈ అభివృద్ధినిరోధక, సామ్రాజ్యవాద వర్గమే అని స్పష్టమయింది.

అభివృద్ధికాముకుల నిర్ణయాలు

కాని, ఫ్రెంచి రాజకీయ పక్షాల్లో అభివృద్ధికాముక వర్గాలన్నీ ఈ ప్రతిష్టంభన ఏర్పడకూడదని అనుకొన్నాయి.

ఒకవైపు ఆర్థికంగా ఫ్రాన్సు గడ్డు[illegible] స్థితుల నెదుర్కొంటూంది. తన పునర్నిర్మాణానికి అత్యవసరమైన రూర్‌బొగ్గును [illegible] అందకుండా చేయాలని మరొకవైపు అం[illegible] అమెరికన్ సామ్రాజ్యవాదులు కు[illegible] పన్నుతున్నారు. ఈ బొగ్గు సమస్య [illegible] కండేలా మాస్కో సమావేశంలో గట్టి[illegible] కృషి చేయవలసిఉంది, ఇంకొకవైపు అమెరికా సామ్రాజ్యవాదులు, ప్రపంచంలో అభివృద్ధి నిరోధకవర్గాలు వన్నిటినీ కూడగట్టుకొని మూడవ ప్రపంచ యుద్ధానికి ఉరకలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్సులో ప్రధాన రాజకీయపక్షాల సంయుక్త మంత్రివర్గం ఉండడం ఒక్కటే శ్రేయస్కరమైన మార్గం అని అభివృద్ధికర వర్గాలు గుర్తించాయి.

సోషలిస్టుపార్టీ తీర్మానం

ఫ్రెంచి సోషలిస్టుపార్టీ జనరల్ కౌన్సిల్ ఈ సమస్యనుగురించి చర్చించడానికి 21 వ తేదీని సమావేశమయింది. "ప్రజలు ఎన్నుకున్న ప్రధానమైన పార్టీల్లో ఏ ఒక్కదానికి వ్యతిరేకంగా మిగతావి ముఠాలు కట్టకూడదు. అలాంటి ముఠాల్లో సోషలిస్టుపార్టీ చేరకూడదు," అని ఒక తీర్మానం అత్యధిక సంఖ్యాక ఓటుతో గెలిచింది. దీని అర్థం కమ్యూనిస్టులు లేని మంత్రివర్గంలో సోషలిస్టుపార్టీ చేరకూడదని. అంతేకాదు. "ఇండోచైనాలో త్వరలో యుద్ధవిరమణ ఒడంబడిక కుదుర్చుకోవాలి. వీట్-నామ్ నాయకులతో సంప్రదింపులు ప్రారంభించాలి" అని వారొక తీర్మానంచేశారు. సామ్రాజ్యవాద దురాక్రమణ విధానంపట్ల సోషలిస్టుపార్టీలో పెరుగుతూన్న విముఖతకు ఇది నిదర్శనం.

అంతకు కొన్నాళ్ళ క్రితం కాథలిక్కు పార్టీ మహాసభ జరిగింది. కమ్యూనిస్టులు లేని మంత్రివర్గంలో కాథలిక్కులు చేరకూడదని ఆ మహాసభ తీర్మానించింది.

ప్రతిష్టంభనకు రాడికల్‌పార్టీలో విముఖత

రాడికల్‌పార్టీ నాయకవర్గంలో డిగాల్ అనుచరుడయిన గియాకోబి మొదలైన వారు ఎలాగయినాసరే ప్రతిష్టంభన తేవాలనుకున్నారు. రాడికల్‌పార్టీ మంత్రులు రాజీనామానిచ్చి తీరాలని పార్టీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టారు. కాని, ఆ తీర్మానానికి వ్యతిరేకంగా 28 మంది ఓటుచేశారు, 38 మంది మాత్రమే దానిని బలపరిచారు.

కమ్యూనిస్టుపార్టీ నిర్ణయం

మంత్రివర్గ సమస్యను గురించి చర్చించడానికి కమ్యూనిస్టుపార్టీ కార్యవర్గం 21 వ తేదీనసమావేశమయింది. ప్రస్తుతపరిస్థితుల్లో ప్రతిష్టంభన శ్రేయస్కరంకాదని కార్యవర్గం నిశ్చయించింది. వీట్-నామ్‌పట్ల ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొనేలా ఒత్తిడి తేవాలనే నిశ్చయించుకుంది. కాని మంత్రివర్గంలోని కమ్యూనిస్టులుమాత్రం రాజీనామా నివ్వకూడదని నిర్ణయించింది. ఇండొనీషియాలో యుద్ధ ఖర్చులను గురించి ప్రభుత్వ ప్రతిపాదనపై వోటింగులో శాసనసభలోని కమ్యూనిస్టులు మాత్రం పాల్గొనకూడదని తీర్మానించింది.

సోషలిస్టు ప్రధాని రెమాడియర్, కమ్యూనిస్టు నాయకులతో సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వ ప్రతిపాదనను కమ్యూనిస్టు శాసన సభ్యులు బలపరచకపోతే రాజీనామా నిస్తానన్న తన మొదటి నిర్ణయాన్ని రెమాడియర్ మార్చుకున్నారు. ఇండొనీషియాకు వెళ్ళేకొత్త హైకమీషనరుకు ఇచ్చే ఉత్తరువులపై, కమ్యూనిస్టులతోసహా ప్రభుత్వపక్ష ప్రముఖులు సంతకాలు పెట్ట[illegible]

(మిగతా 12 వ పేజీలో)

కృష్ణాజిల్లా యువజన మహాసభ - చినవోగిరాల

(మహాసభ, ఆటల పోటీల దృశ్యాలు)



సోవియట్ ప్రతినిధి ఓగ్లా ఉపన్యసించుతున్న దృశ్యం

★

... మధ్య నిలుచున్న వారు: యుగోస్లావియా, ఫ్రాన్సు, రష్యా, డెన్మార్కు — దేశాలకు చెందిన ప్రపంచ యువజన ప్రతినిధులు

★

యుగోస్లావ్ ప్రతినిధి ఉపన్యసించుతున్న దృశ్యం

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada

END OF ISSUE